Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 5, no. 23

(Dec. 6, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 5, no. 23

(Dec. 6, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0.2.0

ప్రజాశక్తి

సంపుటి 5 · బుధవారం 6-12-44 సంచిక 29

యూనియనిస్టు మంత్రివర్గపు పతనం దగ్గరపడుతోంది !

పంజాబులో డిటెన్యూల విడుదలకై కాంగ్రెస్ - లీగుల ఐక్య ఆందోళన

పంజాబ్‌లో కాంగ్రెసు ఎం. ఎల్. ఏ. లూ, ముస్లింలీగ్ ఎం. ఎల్. ఏ. లూ, కలిసి రాష్ట్రమంతటా డిటెన్యూల విడుదలకై బ్రహ్మాండమైన ఐక్యఆందోళన ప్రారంభించారు.

మొట్టమొదటి సభ లాహోరులో నవంబరు 29 వ తేదీని జరిగింది. దీన్నిగురించి లాహోరువీధుల్లో బహిరంగంగా ప్రకటనలుచేస్తూంటే, "నిజమేనా యీవార్త?" అని అనేకులు ప్రశ్నించారు. పంజాబురాష్ట్రాన్ని యూనియనిస్టు మంత్రివర్గం వరుసగా 7 సంవత్సరాలనుంచి పీల్చిపిప్పిచేస్తూంది. ఇప్పుడు దాని పతనం సమీపిస్తూందనేవార్త ప్రజలచెవులకు సోకింది! "నిజమేనా యీవార్త?" అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం ఏముంది ?

"మొట్టమొదటిసారి కాంగ్రెసూ, ముస్లింలీగూ కలియబోతున్నాయి!" అంటూ బహిరంగసభను గురించి బజార్లో చెబుతూంటే, శ్రీమతి పూర్ణాదేవి (కాంగ్రెసు) ఆమనిషిని మధ్యలోఆపి, యిలా మార్చి చెప్పింది :

"మొట్టమొదటిసారికాదు; ఖిలాఫత్‌రోజులే మళ్ళీ వస్తున్నాయి! అప్పుడు గాంధీజీ, ఆలీసోదరులు కలిసి ఏకహృదయంతో మాట్లాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గజగజ వణికారు. ఇప్పుడు తిరిగి అలాంటి ఘటనే జరగబోతూంది. ఈసారి సంపూర్ణ స్వాతంత్ర్యం తప్పదు."

ముస్లింలీగ్ కార్యదర్శి, ముంతాజాదౌలతానా, యిలా అన్నాడు : "దేశంలో గొప్ప గొప్ప ఘటనలు జరుగబోతున్నాయి. వాటికిదినాంది. కాంగ్రెసువాదులు,ముస్లింలీగర్లుకలిసి పనిచేస్తే, పంజాబ్‌భవిష్యత్తును మార్చడానికెంతైనాఅవకాశం ఉంది. మనలో మనకనేక అనుమానాలున్నమాట నిజమే. కాని, వాటినినిర్మూలించుకోడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తాం."

"పంజాబ్‌లో యూనియనిస్టు మంత్రివర్గాన్ని పడగొట్టేటందుకు 1937 నుంచీ కాంగ్రెసు అనేకప్రయత్నాలు చేసింది. ఇప్పుడా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి !" అన్నాడు కాంగ్రెసు అసెంబ్లీపార్టీ కార్యదర్శి కపూర్‌సింగు.

లీగ్ నాయకుల్లో ఒకరైన మౌల్వీ గులాం మొహిద్దీన్, ఎం. ఎల్. ఎ. బహిరంగసభలో ఉపన్యసిస్తూ, కాంగ్రెసు నాయకుల విడుదల కేంద్రప్రభుత్వం చేతుల్లో ఉన్నదంటూ చెప్పిన పంజాబ్ ప్రధానిమాటలు వట్టి బుకాయింపు తప్ప మరొకటికాదని రుజువుచేశాడు. ఆయన ఇంకా యిలా ఉపన్యసించాడు : "ముస్లింలీగ్ యిచ్చిన కార్యక్రమం భారతీయులందరి స్వాతంత్ర్యానికి సంబంధించిన కార్యక్రమం. స్వతంత్ర భారతదేశంలో ప్రజలంతా సుఖంగా జీవించడానికే మేం ముస్లింలీగ్‌లో ఉన్నాం....ఒకే ఉపన్యాసవేదికనుండి యీనాడు మనంమాట్లాడ్డం నాకెంతైనా సంతోషం కలిగిస్తోంది. ఇలాగే ఎప్పుడూ కూడా మనం కలిసి ఉందాం. ఎందువల్లనంటే, మనం అంతా అన్నదమ్ములం; స్వాతంత్ర్య పోరాటంలో ఒకరికొకరు సహాయం చేసుకోవలసినవారం."

కాంగ్రెసు ఎం. ఎల్. ఏ. లాలాభగత్‌రాం చద్దాయిలా ఉపన్యసించారు : "భారతదేశ ఐక్యతకు మనమొక ఆదర్శం చూపుతున్నాం. ఇంతవరకు యూనియనిస్టులు మనలో మనకు తగాదాలుపెట్టి అధికారం చెలాయిస్తూవచ్చారు. ఇక వారి అధికారం యెన్నాళ్ళో నిలవదు."

రాజా ఘజ్నఫర్‌ఆలీ తన ఉపన్యాసంలో యిలాఅన్నారు: "కేంద్రశాసనసభలో లీగ్‌నాయకులు, కాంగ్రెసు నాయకులు, కలిసి సాధించిన ఐక్యత ననుసరించి యిక్కడ పంజాబ్‌లో మనం కార్యాచరణకు పూనుకొంటున్నాం. వారి అడుగుజాడల్లో మనం యెప్పుడూ నడవాలి."

కమ్యూనిస్టు వృద్ధసింహం సర్దార్ సోహన్‌సింగ్‌జోష్ (ఎం. ఎల్. ఏ.) అన్నమాటలు: "కాంగ్రెసు లాహోరులో సంపూర్ణస్వాతంత్ర్య తీర్మానాన్నిఆమోదించింది. ముస్లింలీగ్ కూడా లాహోర్‌లోనే ముస్లిం స్వాతంత్ర్యాన్ని (పాకిస్తాన్) ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ లాహోర్‌లోనే మనమంతాకలిసి అపూర్వమైన జాతీయైక్యతకు కొత్తపునాదిని నిర్మిస్తున్నాం.

నవంబరు 26వ తేదీని అమృతసర్‌లో మరోబహిరంగసభ జరిగింది. మాజీకాంగ్రెసు అధ్యక్షులైన డాక్టరు కిచ్లూ దీనికి అధ్యక్షత వహించారు. పంజాబ్ లీగ్‌నాయకుడైన కెప్టెన్ షౌకత్‌హయ్యత్ యిలా ఉపన్యసించారు :

"కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి మేం నిశ్చయించుకున్నాం. అందరికీ కావలసిన స్వాతంత్ర్య సంపాదనకు మేమెన్నిత్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెసు ముస్లింలీగుతో ఎట్టిసహకారం చేయదని కొందరంటున్నారు. అలా సహకారం చేయకపోయినాసరే, లీగ్‌మాత్రం అన్ని సమస్యలమీద కాంగ్రెసుతో సహకారంచేస్తూ పనిచేస్తుంది."

సర్దార్ కపూర్‌సింగ్ (కాంగ్రెసు), జవాబు చెబుతూ, "తప్పక సమానసమస్యలపై కాంగ్రెసు లీగ్‌తో సహకారం చేస్తుం"దని హామీ యిచ్చారు.

ఈ ఐక్యప్రజాందోళన యూనియనిస్టు మంత్రివర్గాన్ని గాబరాపెట్టింది. ఈఆందోళనను కప్పిపుచ్చడానికి, విడుదలైన కాంగ్రెసువాదులపై ఆంక్షలను రద్దుచేస్తూ గావించిన ఉత్తరువులను యూనియనిస్టు పత్రికలు పెద్దపెద్ద అక్షరాలతో మొదటిపేజీ అంతా నింపుతున్నాయి. సభలలో జరిగిన తీర్మానాలపై యూనియనిస్టు పత్రికలు వక్రభాష్యాలు వ్రాస్తున్నాయి. "వీరభారత్" పత్రిక యిలా వ్యాఖ్యానించింది :

"ముస్లింలీగ్‌యొక్క పన్నాగం జయించకుండా చూడ్డానికి మంత్రివర్గం [illegible] వహిస్తుంది." కాంగ్రెసువాదుల్ని నిందలపాల్జేయ[illegible] యీ క్రింది అబద్ధపుశీర్షికపెట్టి వార్తను ప్రచురించింది :

"ముస్లింలీగ్ మంత్రివర్గంకంటె గవర్నరుపరిపాలననే కాంగ్రెసు కావాలంటూంది!" ఆపత్రికే కాంగ్రెసువాదుల్ని బెదరిస్తూ యిలా వ్రాసింది : "ముస్లింలీగునూ, కమ్యూనిస్టులను ఎదుర్కొనే కాంగ్రెసు శాసనసభ్యులు మాత్రమే విడుదల చేయబడతారు. ఇతరులు విడుదలచేయబడరు."

కాని, మంత్రివర్గంయొక్క ఆశలు అడియాసలు కాకమానవు. లీగ్ నాయకుడైన కెప్టెన్ షౌకత్ హయ్యత్‌ని డిస్మిసుచేసినందుకు లీగ్‌పార్టీసభ్యులునిరసనతెల్పుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేతీర్మానాలను కాంగ్రెసుబలపరచడానికి నిశ్చయించింది. నిర్బంధవసూళ్ళ విషయంలోకూడా బలపరుస్తుంది. ఇలాగే డిటెన్యూల విడుదలపై కాంగ్రెసు సభ్యులు ప్రవేశపెట్టనున్న తీర్మానాలను ముస్లింలీగ్ బలపరచాలని నిశ్చయించింది. రేషనింగ్, దొంగవ్యాపారం మొదలైన యితర సమస్యలమీద కూడా ఏకీభావం కుదిరింది.

రాబోయే పంజాబ్ శాసనసభ చరిత్రాత్మకదృశ్యాలతో నిండియుంటుంది. కాంగ్రెసు - లీగ్ ఐక్యత పంజాబ్‌ప్రజల్లో నూతనోత్సాహానికి దారితీసింది.

— రమేశచంద్ర

★ సంపాదకీయం

రాజీకి సప్రూ ప్రయత్నం

సర్ తేజ్‌బహదూర్‌సప్రూ వివిధ రాజకీయపక్షాల మధ్య సమాధానం కుదర్చడానికొక తగాదా పరిష్కార సంఘాన్ని యేర్పరచబోతున్నాడు. కాని, యీ ప్రయత్నం ఫలప్రద మవుతుందని తోచదు. ప్రస్తుతం దేశాన్ని యెదుర్కొనే సమస్య, యే కొద్దిమంది లాయర్లో కలిసి కొత్తరాజ్యాంగ విధానాన్ని తయారుచేయడం కాదు. మన ప్రధాన రాజకీయ సంస్థలైన కాంగ్రెసు - ముస్లింలీగులు రాజకీయంగా ఒక ఒడంబడిక చేసికోవాలి, సామ్రాజ్యవాదులు మన నెత్తిమీద రుద్దిన రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేయాలి. మనం కాంగ్రెసు - లీగ్ ఐక్యత ద్వారానే 40 కోట్ల మంది భారతీయుల్ని ఒక బ్రహ్మాండమైన జాతీయ శక్తిగాసమీకరించగలుగుతాము. అంతేగాని, రాజ్యాంగ నిర్మాణ సమస్యలలో ఆరితేరిన లాయర్లు కొత్త కొత్త స్కీములు తయారుచేయడంవల్ల కాదు.

గాంధీమహాత్ముడు, జిన్నాసాహెబ్, కలిసి ఇచ్చిన సంయుక్త ప్రకటనలోని అంతరార్థాన్ని దురదృష్టవశాత్తు దేశం మరచిపోతూంది. ఆప్రకటన కనుగుణ్యమైన విధంగా కాంగ్రెసువాదులు, ముస్లింలీగర్లు రాజీకి ప్రయత్నిస్తేనే, ఎట్టి పరిష్కార మార్గమైనా ఫలిస్తుంది. పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య వాంఛ, ప్రజాస్వామ్య సిద్ధాంతం వుందని కాంగ్రెసు వాదులకు ముస్లింలీగువారు నచ్చచెప్పాలసి వుంది. సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చాక హిందుస్తాన్ - పాకిస్తాన్ రాజ్యాలమధ్య ఆన్యోన్య సంబంధా లున్నప్పుడే విదేశీ దాడులనుండి రక్షించుకోడంగాని, ఒకరి కొకరు సహాయం చేసుకోడంగాని, సంభవమౌతుందనే విషయాన్ని కాంగ్రెసు వాదులు ముస్లింలీగర్లను ఒప్పించవలసియుంటుంది. ఒకమాటలో చెప్పాలంటే, యిదొక విశాలమైన రాజకీయసమస్య; సంకుచితమైన రాజ్యాంగ నిర్మాణసమస్య కాదు. ఎందువల్లనంటే, అతిప్రధానమైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యసూత్రాలపై ఏకీభావం కుదరాలి. దాని ఆధారంతో ప్రతిష్టంభనను అంతమొనరించడానికి బలమైన ఐక్యసంఘటన యేర్పడాలి. అంతేగాక, స్వతంత్ర భారతదేశంలో పాకిస్తాన్ - హిందుస్తాన్ రాజ్యాల రక్షణకు, పరస్పర సహాయానికి, ఒంటారుల మధ్య ఏ సూత్రాల ప్రకారం సంధులు చేసుకోవాలో కూడా ఏకాభిప్రాయానికిరావాలి.

కాంగ్రెసుకుగాని, ముస్లింలీగుకుగాని, చెందని దేశభక్తులు నెరవేర్చవలసిన కర్తవ్యం లేకపోలేదు. ప్రధాన రాజకీయ సంస్థలైన కాంగ్రెసు - లీగులమధ్య వారు మధ్యవర్తులుగాఉండి, చేయగలిగిన దెంతైనా ఉంది. కాని తామే సొంతంగా కొత్త పరిష్కార మార్గాల నన్వేషించడం నిష్ప్రయోజన మవుతుంది.

భారతదేశ చరిత్రను సప్రూ కమిటీ సభ్యులు జాగ్రత్తగా పరిశోధించి, వేర్వేరు దృక్పథాలవారి వాదనలను సాకల్యంగా పరిశీలిస్తే, ఉపయోగం ఉంటుంది. అయితే, యీ ప్రయత్నంలో కాంగ్రెసు యొక్క, ముస్లింలీగ్ యొక్క, పూర్తిసహకారం పొందగలిగినప్పుడే, అట్టి పరిశోధనలు, చర్చలు సమస్యాపరిష్కారానికి సహాయపడతాయి.

— పి. సి. జోషి

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కమ్యూనిస్టులపై నిషేధం జాతీయైక్యతకు ప్రమాదం

కాంగ్రెసు ప్రముఖుల అభిప్రాయాలు

శ్రీ గంగాధరరావు దేశపాండే గాంధీ భక్తుడు, ప్రసిద్ధ కర్నాటక కాంగ్రెసునాయకుడు. బొంబాయిలో జరిగిన కాంగ్రెసువాదుల సభకు 'కర్నాటక' కాంగ్రెసు ప్రముఖులు హాజరు కాలేదు. దేశపాండేగారు ఆ సభలో జరిగిన తీర్మానాలను వ్యతిరేకిస్తూ యీ క్రింది ప్రకటన చేశారు

ఆహారసమస్య

"ప్రభుత్వం అనుసరించుచున్న ఆహార పాలసీని గురించి బొంబాయి సమావేశం చేసిన నిర్ణయాలు నేటి పరిస్థితులకు అనుగుణ్యంగాలేవు. యుద్ధ ఫలితంగా ప్రపంచమంతటా ఆహారసమస్య క్లిష్టమయింది. వివిధ దేశాలలో ఆయా ప్రభుత్వాలు ఆహార పదార్థాలను తామేకొని ప్రజలకు సక్రమంగా పంచుతున్నాయి. తద్వారా ఆహారసమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి. బెంగాలు ప్రజలు దుర్భరమైన కరువు ననుభవించాక, ఇండియా ప్రభుత్వంకూడ ఆహార పదార్థాలనుకొని ప్రజలకు అందచేయడానికి కొంత ప్రయత్నించుచున్నది……

"ప్రభుత్వం అనుసరించుచున్న ఆహార పాలసీ సంతృప్తికరంగా లేనిమాట నిజమే. లంచగొండితనం విరివిగానున్నమాట నిజమే. దీనిని తొలగించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే తీసికోవాలి. దీనితో బాటు ప్రజలుకూడ స్వార్థం, భయం విడనాడాలి. అపుడే ప్రజల కష్టాలు పోతాయి. కాంగ్రెసువాదులు ప్రజలయెడ తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి బొంబాయి సమావేశ నిర్ణయాలు ఆటంకంగా వున్నాయి.

"ప్రజల యిబ్బందులను బహిర్గతం చేయడానికి ఆహారకమిటీలలో కాంగ్రెసువాదులు యితరులతో కలసి పనిచేయడంలో అర్థంలేదని "బొంబాయి తీర్మానం" తెలిపింది. ఇబ్బందులను తొలగించడానికే గదా ఆహారకమిటీలు! అలాంటపుడు ప్రజల యిబ్బందులను సానుభూతితో విని ఉద్యోగులున్నచోట ప్రభుత్వ నియమిత ఆహారకమిటీలలో చేరి పనిచేయడానికి ఎట్టి ఆటంకం వుండరాదు…. బొంబాయిరాష్ట్ర మాజీ కాంగ్రెసు మంత్రియైన లఠేగారు, నేనూ బెల్గాము రేషనింగ్ కమిటీలో చేరాము. లఠేగారు ఆ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ప్రజల కష్టాలు అనేకం యీ కమిటీ తీర్చగలదని నాకు విశ్వాసం వుంది…… ఆ కమిటీలో మేం పొందిన అనుభవాన్నిబట్టి మా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లలేదు. మా ప్రయత్నాలవల్ల పట్టణ రేషనింగ్ చాలా బాగుపడిందికూడ.

కమ్యూనిస్టులపై నిషేధంకూడదు

"బొంబాయి సమావేశం చేసిన కొన్ని యితర తీర్మానాలనుకూడ నేను అంగీకరించను. ముఖ్యంగా డిసిప్లిన్ పేరుతో చేసిన 14వ తీర్మానం (కమ్యూనిస్టులను కాంగ్రెసులో చేర్చుకోరాదనే తీర్మానం) నేను అంగీకరించను. మీరు శిక్షణ (డిసిప్లిన్) అంటున్నారు సరే! కాని న్యాయం ఒకరికి ఒకవిధంగానూ, యితరులకి మరో విధంగానూ వుండకూడదు.

నేడు డిసిప్లిన్ బోధించుతున్నవారే గాంధీజీ ఉత్తరువులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. అంతేగాదు, ఉద్దేశపూర్వకంగాను, అక్రమంగానూ కాంగ్రెసు పేరును దుర్వినియోగం చేశారు. కాంగ్రెసువాదులందరికీ యీవిషయం తెలుసు. కాబట్టి నేను ఆవివరాలలోకి పోదలచుకోలేదు.

"దేశ పరిస్థితులు మారిపోయాయని మనకందరకూ తెలుసు. నేను మనం అనుసరించే రాజనీతి, కార్యక్రమం మన జాతీయశక్తిని, స్వాతంత్ర్యోద్యమాన్ని బలపరచేదిగావుండాలి.

"నేను కాంగ్రెసువాదుల దేశపరిస్థితులలో వచ్చిన మార్పును గమనించడం ప్రథమ కర్తవ్యం. పరిస్థితులకు అనుగుణ్యమైన కార్యక్రమంతో పనిచేసి, జాతీయ శక్తిని పెంపొందించుకోవాలి. ప్రజల కష్టాలను పోగొట్టడానికి కృషిచేస్తూ, ప్రజలకు సాయపడాలి. కాని బొంబాయి సమావేశంలో చేసిన తీర్మానాలు అందుకు తోడ్పడవు, పైగా మనబలాన్ని తగ్గించుతాయి."

●

శ్రీ బసంతలాల్ మురార్కా ప్రసిద్ధ కాంగ్రెసువాది, బుర్రాబజారు (బెంగాలు) కాంగ్రెసు నాయకుడు. నాగపూర్‌లో "హితవాద్" విలేఖరి వీరిని సందర్శించాడు. దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గురించి విలేఖరి అడిగిన ప్రశ్నలకు బసంతలాల్‌గారు క్రింది సమాధానాలు యిచ్చారు.

బసంతలాల్‌గారు గాంధీ-జిన్నా రాయబారాల సందర్భంలో గాంధీజీ అనుసరించిన పంథా సరియైనదే నన్నారు. "ఇనప్పటికి గాంధీజీ అంగీకరించని విషయం లేదు. వారు కాంగ్రెసు-లీగ్ ఐకమత్యాన్ని సాధించే మార్గం కనుగొంటారు. ఈ పరిస్థితులలో విభేదాలను తెచ్చుగొట్టే పని మనం ఏమీ చేయజాలము" అన్నారు.

ప్రశ్న: కాంగ్రెసులోనుంచి కమ్యూనిస్టులను బహిష్కరించడం దేశానికి, కాంగ్రెసుకూ లాభకరమా?

జవాబు: కమ్యూనిస్టులను కాంగ్రెసులో చేర్చుకోరాదని నిషేధించడంవల్ల లాభం లేదు సరిగదా! అరిష్టదాయకంకూడా. అందువల్ల పరస్పర విభేదాలు మరింత ఎక్కువవుతాయి. మనం విశ్వసించవలసిన జాతీయైక్యతకే ప్రమాదం ఏర్పడుతుంది.

ప్రశ్న: జరుగబోయే బెంగాల్ కాంగ్రెసువాదుల సమావేశంలో యీ సమస్యవస్తే, మీరు యే పంథా అవలంభించుతారు?

జవాబు: నా దృక్పథాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను.

ప్రశ్న: కాంగ్రెసువాదులు విద్యార్థులలోను, రైతులలోను, కార్మికులలోను పోటీసంస్థలను ప్రారంభించుతున్నారు. ఇదివరకే విద్యార్థి ఫెడరేషను, ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు, కిసాన్ మహాసభ ఆయాప్రజలలో పనిచేస్తున్నాయి. వీటికి పోటీసంస్థలు పెట్టడంలో మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు: ఇదివరకున్న ప్రజాసంస్థలలోనే కాంగ్రెసువాదులు చేరి పనిచేయాలని నా అభిప్రాయం. వాటిలోచేరి, గాంధీజీ ఆశయాల ననుసరించి పనిచేయడంద్వారానే ముందుకు తీసుకుపోగలుగుతాము వాటికి మారుగా పోటీ సంఘాలను పెట్టడంవల్ల మా దృక్పథాన్ని సరిగా ప్రచారం చేయలేము. అందుచే పూర్వంనుంచీ వున్న ప్రజాసంఘాలలోనే కాంగ్రెసువాదులు చేరి పనిచేయాలి కమ్యూనిస్టులలో చాలమంది చిత్తశుద్ధిగలవారు, స్వార్థరహితులు వున్నారు. నిరంతరం ప్రజాసేవకు తమకాలాన్ని వినియోగించేవారున్నారు. వారితో కలసి పనిచేయడంద్వారానే ప్రజాసంస్థలను బలపరచగలుగుతాము.

కంచుకాగడా

డాక్టరు మూంజీ హిందూమహాసభ నాయకులలో ఒకరు. కాంగ్రెసు నాయకులు ముస్లింలకు లొంగిపోయారని నిందించడం ఈయనకు అలవాటు. నిప్పులు కక్కుతూ ఉపన్యసించడం పరిపాటి. గడ్డంతాత మూంజీ నవంబరు నెలలో బెనారెస్ (కాశీక్షేత్రం) వెంచేసారు. అచట కాలంగాని కాలంలో ఒక మహాయజ్ఞం జరుగుతోంది వేలకొలది మణుగుల నెయ్యి హోమగుండంలో త్రగుల బెడుతున్నారు. వేలకొలది టన్నుల ధాన్యం మసిచేస్తున్నారు. ఒకవైపున కోట్ల ప్రజల ఆకలితో మాడుతూంటే యిలా ఆహార పదార్థాలను మసిచేస్తూంటే ఇండియా ప్రభుత్వ ఆహారసభ్యుడు జె. పి. శ్రీవాత్సవ (హిందూమహాసభకు చెందినవాడు) ఎలా అనుమతించాడో ఆదేవునికే తెలియాలి.

నాజీభావాలకు ప్రతిబింబం

హిందూమహాసభ నాయకులు కాంగ్రెసును, గాంధీజీని, నెహ్రూను నిందించడానికి యజ్ఞంకూడ ఒకవేదిక. అలా ఎన్నోసభల్లో వీరు మతద్వేషం కక్కుతున్నారు. ఈ సందర్భంలో డాక్టరు మూంజీ హిందూస్త్రీలకు కొన్ని హక్కులను యిచ్చే 'రావుకమిటీ బిల్లు' కు వ్యతిరేకంగా ఉపన్యసించారు.

అంతేగాదు యీ గడ్డంతాత "స్త్రీలు ఎక్కువ మంది పిల్లలను కనాలి. హిందువులు తమ జనాభాను వృద్ధిచేసికోవాలి. ఒక ముస్లిముకు నలుగురు భార్యలుంటే హిందువుకు పదిమంది భార్యలుండాలి."

1944 లో కూడ యిలాంటి దౌర్భాగ్యపు భావాలు వెల్లడించేవారుండటం ఎంత సిగ్గుచేటు! హావిష్టుల జాతీయ దురహంకారం, పరజాతిద్వేషం జీర్ణించుకున్నవారే యిలా మాటాడగలరు. నాజీ దుర్మార్గులముఠా నాయకుడు, హిట్లరు స్థానాన్ని యిపుడు ఆక్రమించిన హిమ్లరు 1937 లో ఏమన్నాడో చూడండి!

"జర్మన్ యువతులు మిలిటరీ తత్వాన్ని నెరవేర్చాలి వివాహసంబంధాలు ఎలా వుండాలనే విషయం మనం యిపుడాలోచించనక్కరలేదు…. యుద్ధరంగానికి సైనికులను సప్లయిచేయడానికి అనేకమంది బిడ్డలను కనడమే వారి కర్తవ్యం"

డాక్టరు మూంజీ మాటలు నాజీహిమ్లరు భావాలను ఎలా ప్రతిబింబించుతున్నాయో చూచారా!

★

మర్నాడే డాక్టరు మూంజీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళారు. విద్యార్థులు 'గాంధీజీకి జై, నెహ్రూకు జై' అనే నినాదాలతో స్వాగతమిచ్చారు.

కాంగ్రెసు, జాతీయ భావాల పలుకుబడి విస్తారంగావున్న వాతావరణంలో ముసలి గడ్డాం సూటిగా మాట్లాడటానికి జంకాడు. నక్క ఎత్తు వేసాడు. నెమ్మదిగా ఉపన్యాసం ప్రారంభించాడు.

"హిందూదేశం అరబ్బులది కాదుగదా?" అని విద్యార్థులను ప్రశ్నించాడు. "కాదు, కాదు" అని సమాధానం వచ్చింది. వరుసగా "ఆఫ్ఘనులదికాదు, ఇరానీ వారిదికాదు" యిలా ప్రశ్నించాడు. "కాదు! కాదు!! ముమ్మాటికి [illegible]" అని సమాధానం వచ్చింది.

[illegible] తన ఎత్తు బలేగా పారుతోందనుకున్నాడు ముసలిడాక్టరు. ధైర్యంగా "హిందూదేశం హిందువులకే [illegible]" అన్నాడు. నిజమైనరంగు బయటపడ[illegible]

కాని జాతీయభావాలుగల విద్యార్థులు యీ బురిడీకి పడలా! వెంటనే "భారతదేశం భారతప్రజలందరిదీ" అనే నినాదాలు మిన్నుముట్టాయి. ముసలి గడ్డాం తెల్లపోయింది. "మూంజీ తాతా! దయచేయండి!!" అని విద్యార్థులు సాగనంపారు.

చక్కని ఉదాహరణ

కాంగ్రెసు దేశభక్తులు కొందరు హిందూ-ముస్లిం ఐకమత్యం సాధ్యం కాదంటారు. బ్రిటిషు సామ్రాజ్యవాదులు మనలో చీలికలు పెడుతున్నారు. కాబట్టి వాళ్లు వున్నంతకాలం ఐకమత్యం సాధ్యంకాదు బ్రిటిషువాళ్ళుండగా ఐక్యతరాదు; ఐక్యత వుంటేగాని బ్రిటిషువాళ్ళను వెళ్ళగొట్టలేము. యిదీ వారిధోరణి. పెళ్ళి కుదిరితేగాని పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితేగాని పెళ్ళికాదు. ఏమిటీ సుడిగుండం!

ఈమధ్యనే ఒక కాంగ్రెసు దేశభక్తుణ్ణి కలసికొన్నాను. వారుకూడా ఆగస్టు ఉద్యమంలో జైలుకు వెళ్లారు. విడుదలయ్యాక వారు వెనుకటి చరిత్రను సాకల్యంగా పరిశీలించారు. ఆగస్టు దినాలలో జరిగిన పొరపాటును స్పష్టంగా గుర్తించారు. ఆయన హిందూ-ముస్లిం ఐకమత్యం అవసరాన్ని చక్కని ఉదాహరణతో తేటతెల్లమయేలా చెప్పారు.

"బ్రిటిషు ప్రభుత్వం మనలో చీలికలు పెట్టినమాటనిజమే. సామ్రాజ్యవాదులకు అది సహజమైనదే. అందులో ఆశ్చర్యమేమీలేదు. అలాగని మనం ఏమీ చేయలేమని చేతులు ముడుచుకొని కూర్చోవడం పొరపాటు.

"మన కుటుంబంలో ఒకరికి మలేరియా జ్వరం వచ్చిందనుకోండి. డాక్టరును పిలుస్తాము. ఆయన జ్వరం దోమకాటువల్ల వచ్చిందని చెబుతారు. అంతటితో మనం సంతృప్తిచెందముకదా! 'దోమకాటు ద్వారా మలేరియా క్రిమి రోగి రక్తంలో ప్రవేశించింది అందుచే చలిజ్వరం వచ్చింది' అని మళ్ళీ డాక్టరు అంటాడనుకోండి. ఇందువల్లకూడ మనం సంతృప్తిపడజాలము.

"ఓ డాక్టరుగారు! మీరు 25 యేండ్లనుంచి మా గృహవైద్యులు. దోమ కాటు వేయడం, మలేరియాక్రిమి ప్రవేశించి జ్వరం రావడం నిజమే! వాటికది నైజం! కాని మేము కోరేది యీ కార్యచర్చకాదు. రోగికి మంచి మందివ్వండి! జ్వరం నయం చేయండి" అని ప్రార్థించుతాముగదా!!

ఈ దేశభక్తుడు యిచ్చిన ఉదాహరణ ఎంతో చక్కగావుంది. ఉదాత్తంగావుంది. వ్యాఖ్య అనవసరం. అన్వయం పాఠకులకే వదలుతాము.

గ్రీసు దేశభక్తులపై కాల్పులు

బెల్జియం, గ్రీసులలో అభివృద్ధి నిరోధకుల చర్యలు

బెల్జియం దేశభక్తులు తమ రక్తప్రవాహం ప్రవహింపజేసి, ఫేసిస్టుమూకలచే కళంకితమైన తమ మాతృభూమిని పునీతమొనర్చారు. తమదేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించగల్గారు. కాని శత్రువిముక్త యూరప్‌లో మొట్టమొదట రక్తపాతం జరిగింది బెల్జియంలోనే. మాతృదేశానికి దాస్యవిమోచనం చేసిన దేశభక్తుల రక్తాన్నే చవిజూచిన నిర్దయమయిన ఆ ద్రోహులెవరు?

నాజీ దురాక్రమణకు బెల్జియం గురి అయినపుడు, బెల్జియం రాజు బందీ అయ్యాడు. ప్రభుత్వవర్గం ప్రవాసం పోయింది. పోయాపోయా దేశంలో "మనోనిబ్బరం నిలబెట్టవలసింది" అనిచెబుతూ కొంతమంది పలుకుబడిగల వ్యక్తులను నియమించింది. ఆ వ్యక్తులెవరు? పెద్దపెద్ద పారిశ్రామిక యజమానులు. వీరు చేసిందేమిటి? జర్మన్లతో సహకారంచేసి ప్రజలను అష్టకష్టాలకు గురిచేశారు. దేశానికి ద్రోహంచేశారు.

పీర్లాట్ (ప్రధాని), జర్మనీక్రింద పనిచేయమని కొంతమంది వ్యక్తులను నియమించిన విదేశాంగమంత్రి (స్పాక్), ఆర్థిక మంత్రి (గట్), అభివృద్ధినిరోధక ముఠాకు నాయకులు. ఒక్కవిషయం చెబితేచాలు వీరి రంగు బయటపడుతుంది. బెల్జియం రాజధాని నగరం బ్రెస్సెల్సు జర్మన్లకు చిక్కింది. ఇంకా దేశమంతా జర్మన్లవశం కాలేదు. పీర్లాట్, విదేశాంగమంత్రి స్పాక్, బోర్డియోకు పారిపోయి అచటినుండి ఒకప్రకటనచేశారు. "ఫ్రాన్సు లొంగిపోయింది. దానితోపాటు మేమూ లొంగిపోతాం. మేము ఇంగ్లండుకు పోము. ఎందుచేతనంటే, ఇంగ్లండు నాజీ ఆక్రమిత దేశాలకు సరుకులు పంపకుండా దిగ్బంధం చేస్తోంది. అలాచేస్తే మాప్రజలు కష్టాల ననుభవించవలసి వస్తుంది." ఇంతకంటె, స్పష్టమైన అభివృద్ధి నిరోధక భావాలను ఏమి వెలిబుచ్చాలి?

ఆపీర్లాట్ ప్రభుత్వమే చివరకు ఇంగ్లండు వెళ్ళింది. దాని దేశద్రోహక చర్యలనే నేడు బ్రిటిషు అభివృద్ధి నిరోధకులు బలపరచుతున్నారు.

పీర్లాట్ ప్రభుత్వం చేస్తున్న దేమిటి? ఏవ్యక్తులు, ఉద్యోగులూ జర్మనీతో సహకారం చేశారో, వారి చేతులలోనే ప్రభుత్వ యంత్రాన్నంతా అప్పగించి వూరుకుంది. దేశద్రోహులను శిక్షించడంలేదు. ప్రతిఘటనా ఉద్యమ నాయకుడు "డెమానీ" ఇలా అన్నారు:

"మేంకోరేదల్లా, జర్మన్లతో చేతులుకలిపి దేశద్రోహం చేసిన పెద్దపెద్ద పారిశ్రామిక యజమానులను, కోటీశ్వర్లను శిక్షించాలని. కాని ప్రభుత్వం అలా చేయడంలేదు. దేశద్రోహానికి గాను అరెస్టుకాబడిన 60 వేల మందిలో, ఇద్దరికి మాత్రమే మరణ శిక్ష విధించారు." ఇలాగే, ప్రజల తిండిదోచి, జర్మనీకి సహాయపడ్డ పెద్ద ఉద్యోగిని దేశభక్తులు అరెస్టుచేస్తే, పీర్లాట్ వదలివేశారు. జర్మనీ ఏజంటని స్పష్టంగా తెలిసిన వాన్ ఓవర్‌స్ట్రాట్ ఇపుడు ఒక సైన్యాధిపతి అంటే, పీర్లాట్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి నిరోధకులున్నారో గ్రహించుకోవచ్చు.

దేశభక్తులయిన ప్రతిఘటనా ఉద్యమ సైనికుల నందరినీ నిరాయుధుల చేయడానికి పీర్‌లాట్ ప్రభుత్వం పూనుకొనేసరికి ప్రజల్లో సంక్షోభం హెచ్చింది. ప్రతిఘటనా ఉద్యమంలోని వారినందరినీ మామూలు సైన్యంలో చేర్చుకొని, ఉండేదాగానే వుంచేవి. డిగాల్ ఫ్రాంసులో అలాగే చేశారు. అలా చేర్చుకోకుండానే వారిని నిరాయుధులుగా చేయడం అర్థంలేదు అంటూ "న్యూ స్టేట్స్‌మన్ అండ్ నేషన్" (బ్రిటిషు పత్రిక) విమర్శించింది.

ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులూ, ప్రతిఘటనా ఉద్యమ నాయకుడు డెమానీ (ఈయన కమ్యూనిస్టుకారు) మంత్రివర్గంలోనుంచి రాజీనామా నిచ్చారు. శాంతియుతంగా ప్రదర్శనాలు జరిపారు పీర్‌లాట్ ప్రభుత్వం తొలగిపోవాలని దేశం అంతా కోరుతోంది. అట్టి ప్రజల వాంఛ దేశభక్తుల ప్రదర్శనాలలో ప్రస్ఫుటమైంది. అట్టి ప్రదర్శనాలను రక్తపు మడుగులలో ముంచింది పీర్లాట్‌ముఠా. ఈచర్యలను బ్రిటిష్ పత్రికలెన్నో ఖండించాయి. ప్రజాస్వామ్య ప్రియులందరూగర్హించారు. "న్యూస్ క్రానికల్" పత్రిక "పీర్లాట్ ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడింది కాదు. పంచమాంగదళాన్ని, జర్మన్లతో చేతులు గల్పినవారిని శిక్షించుటలో అసమర్థత చూపింది. బెల్జియం దేశభక్తులు శాంతియుతంగా ప్రదర్శనాలు జరిపారు. ఇందులో "కమ్యూనిజం"గాని, "అతివాదం"గాని ఏమీ లేదు." ఇదంతా మొదటజరిగిన ప్రదర్శనాల గురించి. షిన్‌వెల్ అనే బ్రిటిష్ కార్మిక శాసన సభ్యుడు చర్చిల్‌ముఠా అభివృద్ధినిరోధకుల పక్షాన జోక్యం కలుగజేసుకున్నందుకు తీవ్రంగా విమర్శించాడు.

ఈ ప్రదర్శనాలు అయాక, పీర్‌లాట్ ప్రభుత్వం నియంతృత్వ అధికారాలుచేపట్టుతూ కొన్నితీర్మానాలు చేసింది. ఈ చర్యలను బెల్జియంలోని కన్సర్వేటివ్ పత్రికలు తప్ప తక్కినవన్నీ ఖండించాయి. లిబరల్ పత్రిక ఒకటి ఇలాఅంది. "పీర్లాట్ ప్రభుత్వం జాతీయ ఐక్యప్రభుత్వం కాదు. అది ప్రజలందరకూ విరోధులైనముఠాల ఐక్యప్రభుత్వం"అని విమర్శించింది. గత 15 నెలలూ ఏ ప్రజాస్వామ్య హక్కులకోసం బెల్జియన్‌ప్రజలు రక్తాన్ని ధారపోశారో, ఆ హక్కులు నశించుతున్నాయని, కమ్యూనిస్టుపత్రిక ఖండించింది.

ఈ సంక్షోభంయొక్క పరాకాష్ఠయే, నవంబరు 28 వ తేదీన జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శనాలు. అనాడు కమ్యూనిస్టులు 'విప్లవం' చేశారని, అది అణచివేయబడిందనీ, కమ్యూనిస్టులు 'సమ్మెలు' ప్రోత్సహించారనీ వార్తలు వచ్చాయి. ఇవన్నీ నిజపరిస్థితులను కప్పిపుచ్చి గందరగోళపరచుతూ పంపిన వార్తలు. వివరాలింకా తెలియకపోయినా, ఒకటి స్పష్టం. కమ్యూనిస్టులు 'విప్లవం' చేయడం, 'సమ్మెలకు' ప్రోత్సహించడం శుద్ధ అబద్ధం. పీర్లాట్ ప్రభుత్వం పోవాలని, కోపోద్రిక్తులైన ప్రజలు గావించే ప్రదర్శనాలకే ఈ పేర్లు పెడుతున్నారు.

నవంబరు 28 వ తేదీన ప్రతిఘటనోద్యమ నాయకులైన "డెమానీ" అన్న వాక్యాలు జ్ఞాపకం ఉంచుకుంటే, వాస్తవిక పరిస్థితులు మనకర్థం అవుతాయి. "ఇప్పుడు వెంటనే కావలసింది విప్లవంకాదు. అలా విప్లవం జరిగేముందు, అనేకమార్పులు(పరిణామాలు) జరగాలి. అలాంటి మార్పులను సాధించాలంటే క్రొత్తప్రభుత్వం ఏర్పడాలి."

సమ్మెల విషయంలోకూడా "హిందూ" పత్రిక లండన్ విలేఖరి (21 వ తేదీ) తెలియజేసిన విషయాలను చూడండి. "బెల్జియం కార్మికులు ఎక్కువ జీతాలను అడుగుతున్నారు, ఫ్యాక్టరీలలోను, గనులలోను ఉత్పత్తిని సాధ్యమైనంత అధికంచేయాలని కోరుతున్నారు, కాని జర్మనీకి సహాయం చేసిన ఈ పారిశ్రామిక యజమానులు, కార్మికుల కోర్కెలను నెరవేర్చడంలేదు. కావాలని ఉత్పత్తిని కుంటుపరుస్తున్నారు. పరిశ్రమను మూసివేయ దలచుతున్నారు."

కాబట్టి బెల్జియం 'విప్లవం' లోని అంతరార్థం మీరు గ్రహించియే వుంటారు. కమ్యూనిస్టులు కోరేది వెంటనే కమ్యూనిస్టుప్రభుత్వం కావాలని కాదు. తమ దేశాన్ని విముక్తి చేసుకున్న దేశభక్తులందరూ ఏర్పరచుకొనే జాతీయైక్య ప్రభుత్వం. "ప్రవదా" చెప్పినట్లు, బెల్జియంలో నశించగా శేషించిన ఫాసిస్టుశక్తులయొక్క ప్రభావం యింకా ఉంది. వాటి ప్రమాదం ఇంకా తగ్గలేదు.

"కమ్యూనిస్టు"ల నణచుతామన్న పేరుతో ప్రజాశక్తుల నరికట్ట చూచుచున్న అభివృద్ధి నిరోధకుల ఈ ఆటలుసాగవు. ఇది 1939 కాదు, 1944 అన్న విషయం వారుగ్రహించాలి.

గ్రీసులో

గ్రీసులోకూడా ఇట్టి పరిస్థితులే ఉదయించాయి, గ్రీసు దేశభక్తులు ఎవరి సహాయం లేకుండా 6 నెలలపాటు ముస్సోలినీని ఎదుర్కొన గలిగారు. చివరకు జర్మను సైన్యాలు వచ్చి, గ్రీసును అణచివేయగలిగాయి. ఆ రోజుల్లో బ్రిటిష్, ఆస్ట్రేలియన్ సేనలు గ్రీసును వదలిపెట్టి వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది. అయినా గ్రీసు దేశభక్తులు, తమ రక్తాన్ని ధారపోస్తూ, జర్మన్లను ప్రతిఘటించుతూ గెరిల్లాపోరాటం సాగించుతూవచ్చారు. మొన్న మొన్న మిత్రసేనలు గ్రీసు విముక్తికి పూనుకున్నప్పుడు, గ్రీక్ గెరిల్లాలే స్వయంగా తమ రాజధానియైన ఏథెన్సును శత్రువుల నుండి విముక్తి చేసుకున్నారు.

అట్టి దేశభక్తులను నిరాయుధులుగావించుట వల్ల గ్రీసులోకూడ సంక్షోభం వచ్చింది. "జాతీయ విముక్తి సంఘటన"లో కమ్యూనిస్టులు ఇతరులూ ఉన్నారు. దీనినే ఇ.ఎ.యం. అంటారు. దీని ప్రతినిధులు ఆర్గురూ మంత్రివర్గంనుండి రాజీనామా ఇచ్చారు.

3 వ తేదీన గ్రీకు దేశభక్తులు ఏథెన్సులో అసమ్మతిని తెలపడానికి ప్రదర్శనం చేశారు. నిరాయుధులైపోతున్నా, వారిపై పోలీసులు పదేపదే కాల్పులు సాగించారు. ప్రదర్శనలో పాల్గొని గాయపడ్డవారిలో గ్రీకు యువతులు కూడా ఉన్నారు. 15 గురు చనిపోయారనీ, 148 మంది గాయపడ్డారనీ, వార్త.

నిరాయుధులైన గ్రీకుదేశభక్తులపై కాల్పులెందుకు చేయవలసివచ్చింది? గ్రీసులోని బ్రిటిష్ సర్వసేనాని "తిరుగుబాట్లనుండి, చట్టధిక్కారంనుండి మిమ్మల్ని, మీప్రభుత్వాన్ని రక్షిస్తానని" గ్రీకు ప్రజలకు సందేశం పంపాడు. గ్రీకుదేశభక్తులు అలాంటి "తిరుగుబాట్లు" చేశారా? లేదు. పోనీ మిత్రసేనల యుద్ధకృషికి భంగం కలుగచేశారా? అదీలేదు. ఆ తలంపే వారికి లేదనడానికి నిదర్శనం.. ప్రదర్శనంలో బ్రిటిష్-అమెరికన్-సోవియటు-గ్రీసు పతాకాల నెగురవేస్తూ దేశభక్తులు నడచినవే. కాల్పులు జరుగుతున్నా లెక్కచేయక, రెచ్చగొట్టినా రెచ్చిపోయి అశాంతికి దిగక, ప్రదర్శనాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు దేశభక్తులు. ఇంతకన్నా వారి దేశభక్తికి, ఫాసిజంపై మిత్రరాజ్యాల విజయం పొందాలనే వారి గాఢవాంఛకు నిదర్శనం ఏమి కావాలి?

గ్రీసులోని బ్రిటిష్ సర్వసేనాని "కాల్పులతో తమకు జోక్యంలేదని" ప్రకటించాడు. కాని బ్రిటిషుటాంకులు ఏథెన్సులో పహరా తిరుగుతున్నాయి. కర్ఫ్యూ ఆర్డరివ్వబడింది. ఏథెన్సు చుట్టువల్ల కొంతప్రదేశం వరకూ, ప్రతిఘటనా ఉద్యమ దేశభక్తులు రాకూడదని, అలావస్తే శత్రువులుగా పరిగణించబడతారని ఇతడు ప్రకటించాడు. దేశభక్తుల ముఠాలను నిరాయుధులుగా చేయడం మొదలుపెట్టాడు.

ఇలా బ్రిటిష్‌సేనాని, ఇప్పటి అభివృద్ధి నిరోధక ప్రధానిపక్షం వహించి పనిచేయడం గర్హనీయం. "టైమ్సు "వంటి కన్సర్వేటివ్ పత్రిక సైతం గ్రీకు ప్రధాని చర్యలను సమర్థించలేకపోయింది. పైగా గ్రీకు రాజకీయాలలో బ్రిటిష్ సర్వసేనాని వేలుబెట్టినందుకు ఆక్షేపించింది. "డైలీ హెరాల్డు"కూడ గ్రీసులో తీవ్రమైన ప్రజాస్వామిక మార్పులు తీసుకురావాలంది. "న్యూస్‌క్రానికల్", "గ్రీసు దేశభక్తుల రక్తాన్ని చవిజూడడానికి ఏబ్రిటిష్ సైనికుడూ అంగీకరించడు" అని వ్రాసింది.

గ్రీసులోని బ్రిటిష్ సర్వసేనాని "స్కోబీ" అభిప్రాయాలను సమర్థిస్తూ లండన్‌లో బ్రిటిష్ ప్రభుత్వంఒకప్రకటనచేసింది. కానిఈచర్యను కన్సర్వేటివ్ పక్షాలే సమర్థించలేకపోయినవని పైన "టైమ్సు" పత్రిక వ్యాఖ్య తెలియజేస్తోంది.

ఎన్ని త్యాగాలకు లోనుగావలసివచ్చినా, గ్రీకుప్రజల భవిష్యత్తు వారిచేతులలోనేవుంది. గ్రీకు కమ్యూనిస్టునాయకుడు చెప్పినట్లు "ఎన్నిత్యాగాలైనాచేసి ప్రజలు తమ స్వాతంత్ర్యం కాపాడుకుంటారు."

సంగ్రహవార్తలు

★

● ఇటలీలోమంత్రివర్గంరాజీనామాయిచ్చింది.

● కాందిశీక పోలిష్ ప్రభుత్వ ప్రధాని రాజీనామా యిచ్చాడు. తిరిగి క్రొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో, అతనిపార్టీ చేరలేదు. ఈక్రొత్త ప్రభుత్వం పూర్తిగా సోవియటు-వ్యతిరేకులతోను, అభివృద్ధినిరోధకులతోను నిండివుంది. లుబ్లిన్‌లోని స్వతంత్ర పోలిష్‌కమిటీని ప్రభుత్వంగా గుర్తించాలని, పోలిష్ దేశభక్తులు ఆందోళన చేస్తున్నారు.

● ఫ్రెంచి కమ్యూనిస్టునాయకుడు మారిస్ థోరే, తిరిగి పారిస్ వచ్చాడు. ఫ్రాంసు పతనానికి పూర్వం దలదీర్‌ముఠా, థోరే మీద అనేక కేసులు పెట్టింది. థోరే రహస్యంగా తప్పించుకుపోయాడు. అల్జీర్సులో డిగాల్ ప్రభుత్వం ఉండగా, థోరే తనను అల్జీర్సు రావడానికి అనుమతి కోరాడు. కాని డిగాల్ ప్రభుత్వంలోని కొందరు, థోరేమీద ఉన్న కేసులను సాకుచెప్పి రావీలులేదన్నారు, కాని ఇపుడు థోరేమీద కేసులన్నిటినీ డిగాల్ ప్రభుత్వం రద్దుచేసింది. థోరే తిరిగి స్వతంత్రఫ్రాంసుకు వచ్చాడు.

వేరుసెనగకాయకు పుట్టిధర రు. 50 గా నిర్ణయించాలి

— వై. వి. కృష్ణారావు

ఆంధ్రజిల్లాల మెట్ట ప్రాంతములలో రైతులు జొన్న, సజ్జ, రాగి, మొదలగు ఆహారపంటలతోపాటు వేరుశనగ, ప్రత్తి మొదలగు వ్యాపారపంటలనుకూడా ఎక్కువగా పండిస్తారు. మొత్తం 18 లక్షల యకరాలలో వేరుశనగ వేయబడుతూంది ఇది వ్యాపారపంటగా వ్యవహరించబడుచున్ననూ, ఆహార విలువగలపదార్థములలోకూడా ఒకటి. మద్రాసురాష్ట్రమునుండి ఏటేటా 3 లక్షల టన్నుల పప్పు, సుమారు 60 లక్షల గాలన్ల నూనె, విదేశములకు ఎగుమతి అవుతూంది. పప్పు ఎగుమతులలో ఎక్కువభాగం బ్రిటన్‌కి వెళ్తుంది మిగిలిన నూనె మనరాష్ట్రములోనే జనసామాన్యముచే వాడబడుచున్నది. ఈ నూనెనుండి డుంపనూనెను తీయవచ్చు కాని ఇట్టి ఫ్యాక్టరీ ఇప్పటివరకూ మన ఆంధ్రరాష్ట్రంలో స్థాపించబడలేదు.

ఈ పంట అతివృష్టి, అనావృష్టులకు ఎక్కువగా గురి అవుతుంటుంది. కాయను దాచుకోడానికి రైతులకు తగిన కొట్లుకూడా ఉండవు. రైతు లేదోవిధముగా త్వరగా అమ్మివేయాలని చూస్తుంటారు. వ్యవసాయ అప్పులకుకూడా రైతు వెంటనే అమ్మవలసి వుంటుంది. ఇవన్నీ కనిపెట్టి, వ్యాపారస్థులు మార్కెట్లను కంట్రోలులో పెట్టి, పంటల కాలములో ధరలు తగ్గించివేస్తారు. మార్కెట్టులో ఈరోజు ధరలుచూస్తే తెలుస్తుంది వ్యాపారస్తుల గుట్టు. మణుగుకాయ రు. 1-8-0 నుంచి 2 రూపాయలకుమాత్రమే కొంటున్నారు. ఈ రు. 2/ ధరకూడా పేరుకే గాని, జరిగే అన్యాయం ఎక్కువ. కాయకో మట్టివున్నదంటూ పుట్టికి (20 మణుగులు) 6 మణుగుల వరకూ తారం తీసుకొంటున్నారు. బజారులో నూనెధర చూద్దామా అంటే, టోకున మణుగు ధర రు. 8-0-0. చిల్లరగా వీశె రు. 1-4-0 వరకు అమ్ముచున్నారు. ఈధరలుఅటు కాయ పండించే రైతులకూ గిట్టుబాటుగాలేవు. ఇటు నూనెవాడే ప్రజలు వీశెకు 1 3 రు. 1-4-0 పెట్టి కొనవలసి వస్తోంది. వర్తకులు, మిల్లు యజమానులు ఎక్కువ లాభమును గుంజుతున్నారు.

న్యాయమైన ధర

20 మణుగుల వేరుశనగకాయకు 6 మణుగుల 5 వీశెలునూనె, 9 మణుగుల 2 వీశెలపిండి, 4 మణుగుల పొట్టు వస్తుంది. నూనెకు న్యాయమైనధర మణుగుకు టోకున రు. 7-0-0 నిర్ణయిస్తే, చిల్లరగా వీశె రు. 1-0-0 కి అమ్మడానికి వీలవుతుంది. మణుగు రు. 7-0-0 చొప్పున 6 మణుగుల, 5 వీశెలకు రు. 46-8-0; కంట్రోలు ధరప్రకారం 9 మణుగుల 2 వీశెల పిండికి రు. 9-4-0, 4 మణుగుల పొట్టుకు రు. 0-12-0 వస్తుంది. ఈప్రకారం మొత్తం రు. 56-8-0 కనీసం గిడుతుంది. పోతే మిల్లింగుచార్జీలు, కాయను మిల్లుకు చేర్చడానికయ్యే ఖర్చు, మిల్లుయజమాని లాభం, అన్నీ చూచినా రు. 6-4-0 కు మించదు. అప్పుడుపోను రైతుకు పుట్టికి రు. 50-0-0 నికరంగా యివ్వవచ్చు. ఈధరైనా లేకపోతే, రైతు తన కుటుంబావసరాలకు గిజగిజలాడవలసివస్తుంది.

ఉత్పత్తిఖర్చులు రాష్ట్రములో వివిధభాగములందు వివిధములుగా ఉన్నవి. ఎరువువేసి, కలుపుతీసే గన్నవరం తాలూకా (కృష్ణా) గుంటూరుతాలూకా మొదలగుప్రాంతములందు యకరములో వేరుశనగను పండించడానికి సుమారు రు. 60-0-0 వరకూ ఖర్చులవుతాయి. మునగాల తిరువూరుతాలూకా(కృష్ణా)లలోను, అనంతపురంజిల్లా మొదలగుచోట్ల యు॥ 1కి రు. 35-40 వరకూ ఖర్చు లవుతాయి. పంటకూడా ఖర్చులకు తగినట్లుగానే యున్నది. గుంటూరుతాలూకా మొదలైనచోట్ల యకరమునకు సగటున 2½ పుట్లు (50 మణుగులు) పండుతుంది. కాని, అనంతపురంజిల్లాలోను, మునగాల తాలూకాలోను, యకరానికి పుట్టి, పుట్టిన్నరమాత్రమే. పైగా ఈ సంవత్సరం కాయతీతసమయములో విపరీత వర్షాలువచ్చి, పంట చాల నష్టమైంది. పోయింది పోగా, ఉన్నదానికి సరియైనధర లేదు. దీనికితోడు, తారం విపరీతంగా తీసుకొంటున్నారు వర్తకులు.

ప్రభుత్వం వెంటనే, పంచదార ధరలను నిర్ణయించినట్లుగానే, వేరుశెనగకాయకుకూడ పుట్టి 20 మణుగులు) రు. 50-0-0; నూనె చిల్లరగా మణుగు రు. 8-0-0 ధర నిర్ణయించాలి, రైతును క్రుంగదీసే వ్యాపారుల ఆటల నరికట్టాలి, రైతులపంటకు మార్కెట్టు సౌకర్యాలు కలుగజేసి, న్యాయమైనధర వచ్చేటట్లు చూడాలి.

తారం

వర్తకులు విపరీతముగా తీసుకొంటూన్న తారమును రైతులుఎదుర్కోవాలి. కాయకో మట్టి వున్నప్పుడుకూడా, పుట్టికి 20 పౌన్లకు మించితారం ఉండకూడదు. రైతుసోదరులు పైకోర్కెలకై తీవ్రఆందోళన చేయాలి

ఎర్రుపాలెం జాగీరుదారుల అక్రమచర్యలు

ఎర్రుపాలెం(మధిరతాలూకా) నిజాం రాష్ట్రానికి సింహద్వారం వంటిది. ఈ గ్రామం బెజవాడకు 30 మైళ్ళు. నందిగామ తాలూకాలోని పెద్దాపురం అనేగ్రామం ఎర్రుపాలెమునకు 2 మైళ్ళుంటుంది. ఈ రెండుగ్రామాలకు నడుమ నిజాం యిలాకా జాగీరుభూము లున్నాయి. వీటి విస్తీర్ణం వెయ్యి యకరాలు. తరతరాలనుంచి పెద్దాపురం రైతులు వీటిని స్వంత జిరాయితీలవలెనే సేద్యం చేసుకుని అనుభవిస్తూ వచ్చారు. ఇలా అనుభవిస్తున్నట్లు శిరణాలపత్రమున్న కాగితాలే సాక్ష్యం. శిస్తుమాత్రం జాగీర్దార్లకు చెల్లిస్తున్నారు.

జాగీరు భాగస్వాముల్లో ఒకరైన జయిలాపురపు వెంకటనారాయణరావుగారు తనకు అధికారము, హక్కుభుక్తములేని మరొక భాగస్వామి భూమిని ఒక భూస్వామిచేత కొత్తకౌలుకు తీసుకొని వస్తావేజా వ్రాయించుకున్నారు. రైతుల స్వాధీన హక్కుభుక్తములో ఉన్న ఆ భూమిని రైతులు దున్నుతూ ఉండగా, నారాయణరావుగారు కొందరు రౌడీలను తప్పత్రాగించి, రైతులను అటంకపరచారు. కాని లాభంకలుగలేదు. నారాయణరావు మధిర పోలీసు యినస్పెక్టరుగారికి ఈ విషయాన్ని రిపోర్టు చేసినమీదట సబ్ యినస్పెక్టరు ఎర్రుపాలెం వచ్చి విచారణ చేసి, నారాయణరావుగారిదే తప్పనిన్నీ, రైతులే భూమిని దున్నుకొనవలసినదిగాచెప్పి వెళ్ళిపోయినారు పోలీసుసబ్ఇనస్పెక్టరుగారు మధిర మేజస్ట్రేటు ముందు ఒక కేసు, ఖమ్మంమెట్టు సబ్‌కలెక్టరు ముందు ఒక కేసు నారాయణరావుగారి మీద దాఖలు చేశారు. దరిమిలాను నారాయణరావుగారు ఖమ్మం డివిజను సర్కిల్ యినస్పెక్టరును ఎర్రుపాలెం రప్పించుకొని, ఆయనచేత భయపెట్టించి, రయితులనుండి కౌలు వ్రాయించుకోడానికి ప్రయత్నించారు. కాని రైతులు తమ హక్కును కోల్పోవుట కిష్టపడలేదు యథాప్రకారంగా రైతులు జొన్న పైరు వేసుకున్నారు. నారాయణరావుగారు చెప్పుకున్న కొందరు సాక్షులను సర్కిల్ యినస్పెక్టరు విచారించి, 200 మందిమీద దొమ్మీ కేసు పెట్టమని ఎక్స్‌పార్టీ ఆర్డరు వేసి పోయారు.

రైతులు పట్టువిడువక, జిల్లా పోలీసు సూపరింటెండెంటుతో రిపోర్టుచేశారు. సదరు వ్యవహారం సివిల్ లక్షణములు కలదనియూ, దానిలో పోలీసువారు జోక్యం కలిగించుకో గూడదనియు, జిల్లా సూపరింటెండెంటుగారు అసిస్టెంటు సూపరింటెండెంటుగారికి వ్రాశారు. అక్టోబరు 8, 9 తేదీలలో అసిస్టెంటు సూపరింటెండెంటుగారు ఆగ్రామానికిరాగా, రైతులు రికార్డుల ఆధారంతో భూమి తమదేనని రుజువు చేశారు. కాని 15-11-44 తేదీన మధిర పోలీసు సబ్ ఇనస్పెక్టరు 24 మంది రైతులను అరెస్టుచేశారు. శ్రీ మాదపాటి రామచంద్రరావు పంతులు బి. ఎ. బిఎల్. గారు, (ఆంధ్రమహాసభ) మరి అయిదుగురు ఆ 24 మంది రయితులకు హామీ నిలచి విడుదల చేయించారు.

బర్మా కాందిశీకుల అగచాట్లు

విశాఖపట్టణం జిల్లా, సోంపేట తాలూకా, తలతంపర గ్రామంలో బర్మా కాందిశీకుల మహాసభజరిగింది. 16 గ్రామాలలోని కాందిశీకులు వచ్చారు. శ్రీ మార్పు పద్మనాభంగారు అధ్యక్షత వహించారు. బర్మా కాందిశీకరక్షణసంఘమేర్పడింది. ఈసభలో కడియాల కోటేశ్వరరావుగారు కమ్యు పరిస్థితులనుగురించి మాట్లాడారు. వేమూరి లక్ష్మీనారాయణగారు కాందిశీకుల ఇబ్బందులు తొలగించడానికి అందరూ ఐక్యతతో మెలగాలన్నారు. అధ్యక్షులు విపులంగా కాందిశీకులఅవస్థలు తెల్పిన తర్వాత కొన్ని తీర్మానాలు గావించబడినాయి. తీర్మానాల సారాంశం:

బర్మాకాందిశీకుల కష్టాలు నివారించుటకు ప్రభుత్వంచేసిన సదుపాయాలు సరిపోవడం లేదు. ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్గించాలి. ప్రభుత్వోద్యోగులు పెట్టుచున్న ఆటంకాలను తొలగించి, కాందిశీకులకు న్యాయం కలిగేటట్లుచూడాలి. కూలినాలి చేసుకొనచూ కష్టపడేవారికి ప్రస్తుతమిస్తున్న 1 కేషు డోల్ చాలదు గనక హెచ్చించాలి. కాందిశీకుల బిడ్డలకు విద్యా సౌకర్యాలు కల్పించాలి. పనులలో నియమించబడిన కూలీలు 8, 10 మైళ్ళు నడవవలసివస్తోంది. అందుచే, పని చేయించేచోట్ల వసతిక్యాంపులు ఏర్పరచాలి. తాలూకా అంతకు ఒక్క లేబర్ ఆఫీసరు కాందిశీకుల కష్టసుఖాలు గమనించుట కష్టం గనక, ఉద్యోగులసంఖ్యను ఇంకా పెంచాలి. తాలూకాలోని 380 గ్రామాలలోని కాందిశీకులకు భృత్యం మొదలైనవి ముట్టునట్లు చూడాలి. వైద్యసహాయం ఎక్కువచేయాలి.

డిశెంబరు 10 ఈనాం రైతుదినోత్సవము

ఈనాంరైతుల జిరాయితీ హక్కులను కాపాడుటకుగాను మన రైతాంగముచేసిన ఆందోళన ఫలితంగా, ఎస్టేటు లాండు అక్టు సవరణబిల్లు (1944) ను ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హైకోర్టువారిచ్చిన తీర్పుల వల్ల ఈనాంరైతులకు కలిగే నష్టాన్ని ఈబిల్లు తొలగించింది రైతాంగము యొక్క ఆందోళనవల్ల ఈ బిల్లులోగల లోపాలనుకూడా తొలగించుటకు ప్రభుత్వం అంగీకరించింది.

కాని యిదంతా జరిగి 2 నెలలైనా ఇంతవరకూ ప్రభుత్వం బిల్లును అక్టుగా చేయకపోవటం విచిత్రం. ఈలోగా కోర్టులలో ఈనాందార్లు రైతుల ననేక యిబ్బందులు పెట్టుచున్నారు. హైకోర్టులలో కొన్ని దావాలు బిల్లు విషయం తేలేవరకూవాయిదా వేయబడినా, క్రింది కోర్టులలోమాత్రం డిక్రీలు ఇస్తున్నారు. అందువల్లరైతాంగము తీవ్రమైన ఆందోళనచేసి, పూర్తి జిరాయితీ హక్కును అక్టుద్వారా సాధించవలసియున్నది.

డిసెంబరు 10వ తేదీ అన్ని ఈనాం గ్రామాలలోనూ ఈనాంరైతుల హక్కుల దినముగా బహిరంగసభలు జరిపి, బిల్లును ఆంధ్ర ఈనాంరైతుల కమిటీ సూచనల ప్రకారం క్రిందివిధంగా సవరిస్తూ, అక్టుగా ప్యాసుచేయవలసిందని కోరుతూ, తీర్మానాలు చేసి, మద్రాసుప్రభుత్వం 4వ అడ్వైజరుకు పంపవలసినదిగా కోరుచున్నాను. అక్టు సవరింపబడువరకూ ఆందోళనను సాగించవలసినదిగా హెచ్చరిస్తున్నాను.

సవరణల సారాంశం

(1) ఒక గ్రామముగాని, శివారుగాని, ఖండ్రికగాని ఈనాముగా యివ్వబడినవాటికే, కమ్యూనల్ భూములు, పోరంబోకులు, వివిధరకములైన మైనర్ ఈనాము లున్నప్పటికీ, ఆ గ్రామమును, శివారును, ఖండ్రికలను ఎస్టేట్లుగా పరిగణించాలి.

(2) ఈ బిల్లు అక్టుగా వచ్చేనాటికి కోర్టులలో డిక్రీలుపొంది ఖాయపరుపబడిన ఆస్తి విషయంలో కూడా ప్రభుత్వం నియమించే గడువులోగా రైతులు పిటీషనుపెట్టుకొన్నచో ఆ ఆస్తిని కోర్టులు పునర్విచారించి, అక్టు ప్రకారం ఫైసలా చేయాలి.

(3) ఒక గ్రామముగాని, శివారుగాని, ఖండ్రికగాని ఈనాముగా ఇవ్వబడిన తరువాత ఈనాందారులు వారిలోవారు పంచుకొన్నా, వారి తదనంతరం వారి వారసులు పంచుకొన్నా, ఈ పంపిణీలతో నిమిత్తంలేకుండా ఆ గ్రామమును, శివారును, ఖండ్రికలను, ఎస్టేట్లుగానే పరిగణించాలి.

— కడియాల గోపాలరావు

★ రైల్వేకార్మికుల కన్వెన్షన్‌లో

ప్రభుత్వగులాముల సమ్మెనినాదం

— పోలేపెద్ది నరసింహమూర్తి

మొన్న అక్టోబరు నెలలో అఖిలభారత రైల్వేమెన్సు ఫెడరేషను యొక్క జనరల్‌కౌన్సిల్ సమావేశమైనప్పుడు, రైల్వే కార్మికులందరిజీతాలు నూటికి నూరుపంతులు హెచ్చించాలనీ, యుద్ధ అలవెన్సు 45 రూపాయలు యివ్వాలనీ, వీటిని రైల్వేబోర్డు త్వరితంగా అంగీకరించని పక్షాన నవంబరు నెలాఖరులోగా రైల్వేమెన్సు కన్వెన్షన్‌ను సమావేశపర్చి అంత్యనిర్ణయమును తీసుకోవాలనీ, తీర్మానించింది. దీని ఫలితంగా రైల్వేబోర్డు "ఏ" జోను కార్మికులకు 18 రూపాయలవరకు, "బి" జోనువారికి 14 రూపాయలవరకు, "సి" జోనువారికి 12 రూపాయలవరకు హెచ్చించినట్టు కనపడి, పక్కనే మిలిటరీ యూనిట్లులో చేరి 40 రూపాయలలోపు జీతాలు తీసేవారికి యిది ఉండదని ప్రకటించింది. అందువల్ల అధికసంఖ్యాకులకు అలవెన్సు లేకుండాచేసింది. రైల్వే పనివారలలో అసంతృప్తి హెచ్చింది.

ఈ పరిస్థితులలో నవంబరు 24, 25 తేదీలలో మొగల్‌సరాయిలో రైల్వేమెన్సు కన్వెన్షన్ జరిగింది. అన్ని యూనియన్లనుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరయినారు. లోగడ ఫెడరేషన్‌లోనుంచి తొలగింపబడిన యూనియన్ల (జి. ఐ. పి., ఎస్. ఐ. ఆర్., ఎన్. డబ్లియు. ఆర్.) ప్రతినిధులుకూడా హాజరయినారు. రైల్వే కార్మికోద్యమంలో ఐక్యతను ప్రధానంగా పెట్టుకొని, ఈయూనియన్లు. అఫిలియేటెడ్ యూనియన్లకై తయారుచేయబడినరూల్సు ప్రజాతంత్ర పద్ధతికి విరుద్ధంగా వున్నప్పటికీ లెక్కచేయక, తిరిగి ఫెడరేషన్‌లో చేరినాయి. నాయకత్వంయొక్క నిరంకుశవిధానానికి ఫలితంగా రైల్వే కార్మికోద్యమంలో యేర్పడినచీలికను కమ్యూనిస్టులు, అభివృద్ధినికోరే ట్రేడ్‌యూనియన్ నాయకులు పైవిధంగా పూడ్చగలిగారు.

మెహతా రాజీనామా

ప్రభుత్వంచేత బర్మా హైకమీషనర్ పదవికి నియమింపబడిన జమ్నాదాస్ మెహతా తన ప్రెసిడెంటు పదవికి రాజీనామా యివ్వవలసివచ్చింది. కాని రాజీనామా యివ్వటం ఆయనకు యేమాత్రం ఇష్టంలేదు. "గవర్నమెంటు పదవి వచ్చినంత మాత్రాన ఫెడరేషన్ ప్రెసిడెంటు పదవికి రాజీనామా యివ్వాలనే నిబంధన లేదు; కాబట్టి, ప్రతినిధులందరు యిష్టపడితే వుండదలచుకున్నాను" అని మెహతా ఉపన్యసించాడు;

కాని ఒక్క రాయిస్టులుతప్ప మరెవరూ మెహతాఉండటానికి యిష్టపడలేదు. కాబట్టి, ఆయన స్థానంలో జి. ఐ. పి. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్. సి. జోషీగారిని అధ్యక్షునిగా యెన్నుకున్నారు.

సమావేశం 45 రూపాయల యుద్ధ అలవెన్సును కోరుతూ, నూటికి నూరుపంతులు జీతం హెచ్చింపుకోర్కెను మార్చి, అన్‌స్కిల్డు పనివారికి (నిపుణులుకాని సాధారణ కార్మికులు) 30 రూపాయలు, సెమిస్కిల్డు పనివారికి (కొద్ది నైపుణ్యంగల మధ్యతరగతికార్మికులు) 60 రూపాయలు, స్కిల్డు పనివారికి (వేర్వేరు ఇంజనీరింగు శాఖలలో పనిచేసే నిపుణులు) 100 రూపాయలు, గుమాస్తాలకు 60 రూపాయలు, చొప్పున కనీసజీతాలను నిర్ణయించాలని కోరింది. వీటిని రైల్వేబోర్డు అంగీకరించకపోతే, కార్మికతగాదా చట్టంక్రింద కన్సిలియేషన్ బోర్డును (తగాదా పరిష్కార సంఘం) నియమించమని ప్రభుత్వమును కోరాలని, దీనికికూడా ప్రభుత్వం అంగీకరించని పక్షంలో అన్నియూనియన్లు సమ్మెచేయుటకు బ్యాలెట్ (కార్మికులలో ఓట్లు తీసుకొనుట) తీసుకొనవలెనని, నిర్ణయించబడింది. రైల్వేబోర్డుతో సంప్రతింపులు సాగించుటకు మెహతా, ఎస్. సి. జోషీ, గురుస్వామి, హుమయూన్ కబీర్, వి. ఆర్. కాలప్ప గారలతో ఒక కమిటీ నియమించబడింది.

రాయిస్టుల సమ్మె నినాదం

"ఫాసిస్టు ప్రతిఘాతుక" మని చెప్పుకునే రాయిస్టులు, మెహతాగారు సమ్మెచేయడం యుద్ధకాలంలో తప్పు గాదు, కాబట్టి సమ్మెచేయవలసిందే అని ఉపన్యాసాలిచ్చారు. కమ్యూనిస్టు ప్రతినిధులు, వి. ఆర్. కాలప్ప మొదలగు ట్రేడ్‌యూనియన్ నాయకులు, తీర్మానంలోని సమ్మెభాగాన్ని వ్యతిరేకిస్తూ, రైల్వే కార్మికులందరిని సమీకరించి, ప్రజల సాయముతో ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చుట కొరకు నిర్మాణకార్యక్రమమును సూచించారు. కాని రాయిస్టులు, జమ్నాదాస్ మెహతా ప్రతిపాదించిన సమ్మెభాగంతో తీర్మానం నెగ్గింది. కమ్యూనిస్టులు తమ సవరణను ప్రతిపాదిస్తూ, యుద్ధకృషికి వెన్నెముకగా ఉన్న రైల్వే పనివారలు సమ్మెచేయుటవల్ల జపాను వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరచి, జపాన్ ఫాసిస్టులను బలపరచుట అవుతుందని, ఆహారపదార్థాల సరఫరా ఆగిపోయి, సోదరప్రజలు మరింత ఆహారకరువుకు గురి అవుతారని, దీనిద్వారా రైల్వే కార్మికోద్యమం ప్రజలనుంచి దూరమయి బలహీనపడుతుందని - ఈకారణాల వల్ల సమ్మెచేయకూడదని విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వం నుంచి హైకమీషనరు పదవి పొందిన మెహతా, 13 వేల రూపాయలు తీసుకొన్న రాయిస్టులు, సమ్మె చేయాలనే నినాదం యిచ్చారంటే, దాని వెనకాలవున్న భావమేమిటి? తాము పెడుతున్న ఆటంకాల నన్నిటిని ఛేదించుకొని, అభివృద్ధి అవుతున్న రైల్వేకార్మికోద్యమమును నాశనంచేయుటకు ప్రభుత్వానికి పూర్తిఅవకాశాన్ని కల్పించటమే దీనిభావం. కాని రైల్వేకార్మికులు వీరివలలో పడరు. దేశానికి, ప్రజలకు ద్రోహంబుగా యెప్పటికి తయారుకారు. ట్రాన్సుపోర్టు సర్వీసును చక్కగా నడుపుతూ, ప్రజలయెడల, దేశంయెడల తమ దేశభక్తియుత కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. దీనిద్వారా ప్రజల సానుభూతిని పొందుతూ, తమ ఐక్యతా బలాన్ని పెంపు చేసుకుంటూ, తమ కోర్కెలను సంపాదించుకుంటారు. దీనికిగాను రైల్వే యూనియన్లన్నీ జాయింటు మహజర్లు, బహిరంగసభలు, ప్రదర్శనాలు, డెప్యుటేషన్లు పనివారల - ప్రజల జాయింటు మీటింగులు, మొదలగు పద్ధతులతో ఆందోళన కొనసాగించవలెను. దీనంతటి ఫలితంగా రైల్వేబోర్డుమెడలొంగతీయగల్గుతాం.

జోహారులు

బుద్ధుల రామయ్యగారు నందికొట్కూరు (కర్నూలుజిల్లా) వాస్తవ్యులు, 45 సంవత్సరముల వయస్సు బంగారు వ్యాపారస్థులు. ధనికు లయినప్పటికీ, దాన ధర్మములందు పేరెన్నిక గల వ్యక్తి. తాలూకాలో కాంగ్రెసు ఉద్యమమునకు సహాయం చేస్తూ వచ్చేవారు. 1943వ సంవత్సరము నుండి కమ్యూనిస్టులు రైతుసంఘాల ద్వారా ప్రజల హక్కులకై చేయుచున్న కృషి వీరిని ఆకర్షించింది. క్రమంగా కమ్యూనిస్టుపార్టీ సిద్ధాంతాలను గురించి, పాలసీని గురించి శ్రద్ధతో చదువుట ప్రారంభించారు. పార్టీ వారి ఒక్కటే దేశమునకు సరియైన మార్గమని నమ్మి 1943 నవంబరు నెలలో పార్టీ సభ్యులుగా చేరారు.

వీరు మొదటినుండి క్షయవ్యాధితో బాధపడుచుండేవారు. ప్రజలలో తిరిగి పనిచేయవలెనను ఉత్సాహం ఉన్నప్పటికీ, అలా పని చేయలేకపోయారు. కాని పూర్తికాలము వినియోగించి పనిచేయుచున్న ఒక కామ్రేడును పోషించుచున్నారు. ఆతన్ని తనస్వంత కుమారునిగా చూచుకునేవారు ఆరోగ్యము బాగులేకపోయినప్పటికీ, అఖిలభారత రైతు మహాసభకు కొన్ని గ్రామాలుతిరిగి విరాళాలు వసూలు చేశారు. జరిగిన మహాసభకు బెజవాడ వచ్చారు.

అప్పటినుండి వ్యాధి ఎక్కువయింది. ఆపరేషను చేయుచున్నప్పటికీ, నయమౌనని లేకపోయింది 2-11-44న నందికొట్కూరులో వారు మరణించారు. స్థానిక కమ్యూనిస్టులు, దేశభక్తులు ఎర్రజెండాలతోను, జాతీయజెండాలతోను, ఊరేగింపు జరిపారు. చనిపోవుటకు 4 రోజులముందు శ్రీ వై. స్వామిరెడ్డిగారు (కర్నూలు జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి) ఆయన దగ్గరకువెళ్ళితే, "నా జీవితములో దేశస్వాతంత్ర్యాన్ని చూడలేకపోయాను, కానిమీరందరుకలసి మన లక్ష్యాన్ని సాధిస్తారని నమ్ముతాను" అని చెప్పారు.

ఈ కామ్రేడ్ యొక్క ఆశయసిద్ధికై కృషి చేస్తామని మా ప్రతిజ్ఞ. మమ్ముల వీడిపోయిన కామ్రేడ్ రామయ్యకు విప్లవ జోహారులు. వారి కుటుంబమునకు మా సానుభూతి.

★ విజ్ఞానం - వికాసం

మలేరియా నిర్మూలనకు కొత్త మందు

మలేరియా దోమను చంపడానికి శాస్త్రజ్ఞులీమధ్య "డి. డి. టి." అనే ఒక అమోఘమైన కొత్తమందు కనిపెట్టారు. దూరప్రాచ్యదేశాల మిత్రరాజ్యసేనకధిపతి అద్భుతమైన ఆయుధంగా పనికివస్తుందని చర్చిల్ ప్రధాని దీన్ని గురించి కొన్నాళ్ళక్రితం తన ఉపన్యాసంలో కొనియాడారు.

కొద్దిరోజుల్లో దీన్ని ఇండియాకు కూడా తీసుకురానున్నామని సైనికాధికారులు తెలియజేస్తున్నారు. రానున్న మలేరియా నెలలో విరివిగా యీ మందును ఉపయోగిస్తారట

దూరప్రాచ్యయుద్ధరంగంలో "డి.డి.టి"ని జయప్రదంగా ఉపయోగించే పద్ధతిని గురించి చాలా రోజుల్నుంచి వైద్యశాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. చివరకు జయించారు. ఇంతవరకు కనిపెట్టబడిన యే మందువల్లా ఇంత గుణం కనపడలేదట

ఒకసారి దీన్ని గోడమీద చల్లితే, ఒకటి మొదలు రెండువారాలవరకు మలేరియా దోమను చంపివేయగల శక్తి దీనికుంటుంది. ఈగలుగాని, నల్లులుగాని, అయితే కొన్ని నెలలవరకు యీ శక్తి ఉంటుంది.

ఒక విధమైన యీగద్వారా వచ్చే బంక విరేచనాలు దూరప్రాచ్య దేశాల్లో సైనికుల్ని నానా అవస్థలు పెడుతున్నాయి. దీనివల్ల ఒకొక్కప్పుడు కొన్ని యుద్ధవ్యూహాలు పాడైపోయిన సందర్భాలుకూడా ఉన్నాయట. "డి. డి. టి." వల్ల యీ పీడ ఉండదు

పరిశోధనలోకసారి, మలేరియా దోమలు విపరీతంగాఉన్న ఒక ప్రదేశాన్ని తీసుకున్నారు. దాని పొడవు 4 మైళ్ళు వెడల్పు 2 మైళ్ళు. "డి. డి. టి." మందును విమానం మీదుగా యీ ప్రదేశంమీద చల్లారు. వెంటనే దోమలన్నీ చచ్చిపోయాయి.

యుద్ధానంతరం అసంఖ్యాకులైన ప్రజల్ని మలేరియా బారినుండి, బంకవిరేచనాలనుండి, రక్షించడానికి యీ కొత్తమందు ఎంతైనా ఉపయోగపడగలదు.

ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల మహాసభ

బెజవాడలో డిసెంబరు 29, 30, 31 తేదీలలో

ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం యేర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈ స్వల్పకాలంలో అభ్యుదయ రచయితలు ప్రజాజీవితంతో సన్నిహిత సంబంధం పెట్టుకొని, జనసామాన్యాన్ని పీడించే అనేక జీవన్మరణ సమస్యల స్వరూపాన్ని చిత్రిస్తూవచ్చారు. ప్రజాజీవనమే తమ ప్రధానాశయంగా పెట్టుకుని, ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించారు. ప్రజల కర్థమయేలాగున నాటకలు, గీతాలు, గేయాలు, బుర్రకథలు మొదలైన వాటిద్వారా జాతీయతను యినుమడింపచేయడం, దేశభక్తిని రేకెత్తించడం అభ్యుదయ రచయితల సంఘ కార్యక్రమం. అందుకు రాష్ట్ర సంఘం శక్తివంచనలేకుండా కృషిచేసింది. ప్రజల యోగక్షేమాలా లోచించి, వారిలో విజ్ఞానచంద్రికలను వెదజల్లిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగార్ల వర్ధంత్యుత్సవాలను విజయవంతంగా జరిపి, వారిపేర వసంత సంచికలను ప్రకటించి, ఆంధ్ర ప్రజలకు కానుకగా సమర్పించింది.

ఇలాంటి ఉత్కృష్టాశయాలతో సేవ చేస్తున్న ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల ద్వితీయ మహాసభ డిశంబరు ఆఖరువారంలో బెజవాడ యందు జరుగనున్నది. అభ్యుదయ రచయితల కార్యక్రమాన్ని వాంఛించే ప్రతి పౌరుడు మహాసభను జయప్రదం చేయడానికి అన్నివిధాలా సహాయపడాలని కోరుతున్నాం.

ఆహ్వానసంఘం

పాటిబండ అప్పారావు (అధ్యక్షుడు)
డాక్టరు నాగయ్య, గోపు కోదండరామకృష్ణఅర్య } ఉపాధ్యక్షులు
కామఝాల వినాయకరావు (ప్రధానకార్యదర్శి)
నాగభైరవ శివరామకృష్ణయ్య
కొప్పురావూరి సత్యనారాయణ
(సహాయ కార్యదర్శులు)
చెరుకుపల్లి పట్టాభిరామయ్య (కోశాధిపతి)

చెరకుధర టన్ను 1 కి రు. 25 ఉండాలి

— కడియాల గోపాలరావు

చెరకుధరల విషయంలో జూన్, జూలై నెలలలో ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం మద్రాసు ప్రభుత్వానికిచ్చిన మెమొరాండం ఫలితంగా ప్రభుత్వం జవాబిస్తూ, మెమొరాండంలో తెలియపర్చిన ఖర్చులనుదృష్టిలో ఉంచుకొనియే యికముందు చెరకు ధరలను నిర్ణయిస్తామనీ, తుమ్మపాలఫ్యాక్టరీ ఏరియాలో రైతులు, మిల్లుయజమానులు, ఉన్న కమిటీని డిప్టీ కలెక్టరు అధిపత్యాన ఏర్పాటు చేసెదమనీ తెలియచేసింది.

కాని యింతవరకు ప్రభుత్వం చెఱకు ధరలను న్యాయంగా నిర్ణయించలేదు. తుమ్మపాల ఫ్యాక్టరీ ఏరియాలో టన్ను 1కి రు. 21-4-0; ఏటికొప్పాక ఫ్యాక్టరీ ఏరియాలో రు. 23-8-0; శిర్లంపూడి ఫ్యాక్టరీ ఏరియాలో రు. 22-0-0, హాస్పేట ఏరియాలో రు. 25-0-0 నిర్ణయించింది. సుమారు 150 గ్రామాలకు పైగా సంబంధించిన సీతానగరం, బొబ్బిలి, వుయ్యూరు ఫ్యాక్టరీ ఏరియాలకు ధర యింకా నిర్ణయించలేదు. అందుచే ఈ ప్రాంతాల రైతులను ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయ దలచుకున్నదేమో తెలియదు.

మెమొరాండములో తుమ్మపాలంఏరియా, ఉయ్యూరు ఏరియా, రాయవరం ప్రాంతాలలోని లెక్కలు మదహరిస్తూ, టన్ను 1కి కనీసం రు. 25-0-0 ధర నిర్ణయించవలెనని కోరాము. అదిటు • రిపోర్టు ప్రకటింపబడ్డ మైసూరు షుగర్‌కంపెనీ గతఏడాది, ఈఏడాది పొందిన లాభాలను చూస్తే, పంచదార ధరనేమాత్రం పెంచవక్కరలేకుండానే చెఱకు ధరను ఏవిధంగా పెంచవచ్చునో చూపాము.

గయా షుగర్ మిల్సుకు గూడా రు 88,114-7-0 నికరు లాభం వచ్చినట్లు (డిప్రీసియేషన్‌ఫండు మినహా) తెలుస్తోంది. ఉయ్యూరు, సీతానగరం మొ॥ ఫ్యాక్టరీల లాభనష్టాలు ప్రకటించబడకపోయినా, చక్కటి లాభాలు వస్తున్నట్లుమాత్రం తెలుస్తున్నది. ఇటువంటి పక్షంలో టన్ను 1కి రు 25/-లు యిచ్చుటకు ప్రభుత్వమునకేమిఅభ్యంతరమో తెలియుటలేదు.

ఇంతేగాదు, బీహారు, యు. పి. రాష్ట్రాలలో టన్ను 1కి రు.23-4-0 నిర్ణయించారు. నికరు పంజాబులో రు. 27-0-0 వరకూ, బెంగాలులో రు. 33-12-0 వరకూ ధరలు ప్రభుత్వంచే నిర్ణయింపబడ్డాయి. అటువంటి సందర్భంలో మద్రాసు రాష్ట్రంలోనే ధరల నెందుకు తక్కువ నిర్ణయించారో బోధపడుటలేదు.

ఏటికొప్పాక, తుమ్మపాలఫ్యాక్టరీఏరియాలు చాలదగ్గరదగ్గరగా ఉన్నాయి. ఉత్పత్తిఖర్చులు ఒకేరీతిగా ఉంటాయి. పంటకూడ ఒకేరీతిగా ఉంటుంది. అటువంటప్పుడు ఏటికొప్పాక ఏరియాలో రు.23-8-0 నిర్ణయించగా, తుమ్మపాల ఏరియాలో రు. 21-4-0 నిర్ణయించుట ఏలనో దురూహ్యం.

నిరుటికన్నా ఈ ఏడాది సామాన్యంగా కూలిరేట్లు పెరుగుటయేగాక, పెద ఉరు, కొయ్యల ధరలుగూడ పెరిగినవి. ఎరువుల ధర పెరిగింది. కాబట్టి ప్రభుత్వం టన్ను 1కి రు. 25-0-0 ధరనైనా అన్ని ఫ్యాక్టరీ ఏరియాలలోనూనిర్ణయించడం కనీసకర్తవ్యం. ఇందుకై చెఱకు ఉత్పత్తిదార్లందరూ తీవ్రమైన ఆందోళన చేయవలసినదిగా కోరుచున్నాను.

మైసూరు షుగర్ కంపెనీ లెక్కలు :

	1942	1943	1944
మిల్లు ఆడినదినాలు	284	278	290
ఆడినచెఱకు (టన్నులలో)	3,32,720	1,63,212	2,04,587
లాభం	రు. 10,26,220	7,02,015	7,34,465
షేర్ కాపిటల్	రు. 21,00,000	21,00,000	21,00,000
రిజర్వుఫండు	....	37,70,815	42,00,000
పంచదార దిగుబడి	8.35%	9.67%	20,210 టన్నులు

ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ ఆదేశానుసారం

జాతీయైక్యతా వారంలో

7-11-44 మొదలు 14-11-44 వరకు జరిగిన సభలు

జిల్లాపేరు	మొత్తం సభలు	హాజరైన మొత్తం ప్రజలు
1. విశాఖపట్నం	10	2,000
2. తూర్పుగోదావరి	70	20,000
3. పశ్చిమగోదావరి	183	60,500
4. కృష్ణా	250	80,000
5. గుంటూరు	115	40,500
6. నెల్లూరు	25	5,000
7. చిత్తూరు	10	1,000
8. కడప	10	1,000
9. అనంతపూరు	20	5,000
10. కర్నూలు	10	5,000
	703	2,20,000

ఒంగోలుతాలూకాలో తిరిగి మలేరియా

ఒంగోలు తాలూకా కొత్తపట్నం ఫిర్కాలో, అంటే సముద్రతీర ప్రాంతాన, "మలేరియా" జ్వరంతో ప్రజలు నానా బాధలు పడుచున్నారు. ఈ ప్రాంతపుప్రజలు పూర్తిగా దాగిపంటపైన, కూరగాయలపంట మీద జీవించుతారు. ఈ పంటలకు కుటుంబములో పనిచేయగలవారంతా రోజుకు కనీసం 16 గంటలు పనిచేయాలి. గత సంవత్సరం "అమ్మోనియా" (ఎరువు) సరిగా సప్లయి కానందున, పంటలుపోయినవి. "మూలిగే నక్కపై తాటికాయ" పడ్డట్లు, యీ సంవత్సరం యీ ప్రాంతమంతా చలిజ్వరాలకు అహుతి అయింది. ఒక్కొక్క యింటిలో, ఇంటిలోనివారంతా యీజ్వరం వాతబడ్డారు. దీనిపై ఒంగోలు పట్టణంలో "మలేరియా కమిటీ" ఒకటి యీసంవత్సరం "మే" నెలలో ఏర్పడి, రోగాలకు మందులు, బియ్యం ఉచితంగా పంచిపెట్టింది. హెల్తుడిపార్టుమెంటు వారు కూడా చివరరోజులలో పనిచేశారు దానిమీదట కొంతవరకు శాంతించింది. తదనంతరం యీ కమిటీని రద్దుచేయడమైనది.

కాని మళ్ళీ మలేరియా జ్వరాలు తిరుగబెట్టినవి. ఈ పర్యాయం మరీ ఘోరాంగా ఉంది పరిస్థితి. పనిచేసుకోటానికి శక్తి లేకుండా వున్నారు ప్రజలు. ఇంతవరకు పాదర్తి, మోటుమల, గుండమల, కొత్తపట్నం గ్రామాలలో కొన్నియిండ్లకుమాత్రమే లెక్కలు తీసుకోబడ్డవి. ఇంకా మిగతా ఇండ్లకు లెక్కలు తీస్తున్నారు. ఇంతవరకు తీసుకోబడ్డలెక్కప్రకారం 515 ఇండ్లలోవుండు జనసంఖ్య మొత్తం 2641 మంది. వీరిలో మలేరియాతో బాధపడుచున్నవారు 2083 మంది। ఇంతేకాకుండా స్ప్లీన్ తోటి, శరీరం నీరుపట్టి కూడా బాధపడుచున్నారు. పైసంఖ్యగాక మరణించినవారు 119 మంది. ఈ మరణసంఖ్య మూడునెలల నుండి ఎక్కువయింది.

ఇంతటితో సరిపోలేదు. ముప్పాతిక మంది ప్రజలకు శరీరమంతా అపరిమితమైన దురద, శరీరంనిండా కురుపులు వున్నవి. వీటి అన్నిటిమూలాన ప్రజలు జీవనోపాధికి పనిచేసుకోలేని స్థితిలో పడ్డారు. "రెక్కాడితేగాని డొక్కనిండని" వీరిని, ఈ పరిస్థితులలో యిట్లనే వదలివేస్తే యీ జాడ్యం తాలూకా అంతా వ్యాపించవచ్చు ఇప్పటికే కొన్నిగ్రామాలకు ప్రాకింది.

కాన వెంటనే ప్రభుత్వం కదలి, ప్రత్యేక శ్రద్ధబూని "స్పెషల్ హెల్తుస్టాఫును" వేయవలసినదిగా కోరుచున్నాను. ఉదారస్వభావులగుప్రజలుకూడా ధన, వస్తు, రూపేణా సహాయంచేసి సోదరప్రజలను కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

— యం. కేశవులు.
(ఒంగోలు తాలూకా రైతుసంఘ కార్యదర్శి)

కమ్యూనిస్టులపై ఆంక్ష కూడదు

యు. పి. కాంగ్రెసు ప్రముఖుల అభిప్రాయం

యు. పి. రాష్ట్ర కాంగ్రెసు అసెంబ్లీలో కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెసువాదులూ సభ్యులుగా ఉండకూడదనే తీర్మాన మెజారిటీ వోట్లతో ఆమోదింపబడిన విషయం పాఠకులకు తెలిసే ఉంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ కాంగ్రెసునాయకులైన శ్రీ ప్రకాశ, గోపీనాథ శ్రీవాస్తవ గారలు రాష్ట్ర అసెంబ్లీ అధ్యక్షునికి రాజీనామా దాఖలు చేశారు. కమ్యూనిస్టులు కాంగ్రెసు అసెంబ్లీలలో ఉండరాదనే తీర్మానాన్ని శ్రీ ప్రకాశ గారు తన రాజీనామాలేఖలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా, ఆగస్టుఘటనలలో జైలుకు వెళ్ళడ మొక్కటే కాంగ్రెసుపట్ల భక్తి విశ్వాసాలకు చిహ్నమనడం సరికాదని తెలియజేశారు. జైలుకువెళ్ళని కాంగ్రెసువాదుల్లో అనేకులకు కాంగ్రెసుపట్ల భక్తివిశ్వాసాలున్నవని స్పష్టీకరించారు. కాంగ్రెసును శక్తివంతమైన విశాల సంస్థగా చేయవలసిన యీ రోజుల్లోనే రాష్ట్రనాయకుల ధోరణి కాంగ్రెసును యెలా బలహీనపరుస్తుందో చూపెట్టారు.

గోపీనాథ శ్రీవాస్తవగారు తన జాబులో పై అభిప్రాయాన్నే బలపరిచారు. తాను 1942 లో జైలుకు వెళ్ళినప్పటికీ, ఆగస్టు తీర్మానంలో కార్యక్రమానికి సంబంధించిన చివరిభాగాన్ని రద్దుచేయాలని ప్రచారంచేసిన వారిలో ఒకణ్ణి అని జ్ఞాపకంచేశారు. కాని అసెంబ్లీలో ఆమోదింపబడిన తీర్మానాన్ని బట్టి తాను సభ్యుడుగా ఉండవచ్చునో, ఉండకూడదో తెలియపరచవలసిందని అధ్యక్షుణ్ణి కోరారు.

ఆ లేఖలోనే శ్రీవాస్తవగారు, బొంబాయి కాంగ్రెసువాదుల అసెంబ్లీలో ఆమోదింపబడ్డ తీర్మానాన్నిబట్టిచూస్తే ప్రజలందరి సమస్యల మీద పనిచేయడానికి కమ్యూనిస్టులతోను, వెలివేయబడ్డ యితరపక్షాలవారితోను కాంగ్రెసువాదు లెట్టి సంబంధమూ పెట్టుకోకూడదనే ధోరణి తనను ఆందోళనపరుస్తోందని తెలియజేశారు.

ఈ రెండు లేఖలకు జవాబుగా శ్రీ పురుషోత్తమదాస్ టాండన్ (అధ్యక్షుడు) రాజీనామాలు పెట్టవద్దని కోరినట్లు తెలుస్తోంది.

— ("హిందూస్తాన్ టైమ్సు"నుండి)

కమ్యూనిస్టులు - కాంగ్రెసు

రచయిత: పి. సి. జోషి

కమ్యూనిస్టులను కాంగ్రెసునుండి వెళ్ళగొట్టడం సరియైన నిర్ణయమేనా? అది కాంగ్రెసును బలపరుస్తుందా? బలహీనపరుస్తుందా? మన దేశానికి, ప్రజలకు యీ నిర్ణయం లాభకరమా, నష్టమా?

మొదలైన ప్రశ్నలకు జవాబుకావాలంటే, ఈ కరపత్రం చదవండి. సులభమైన తెలుగులోకి అనువదించబడింది.

46 పుటలు; వెల 0-4-0

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ

గుంటూరుజిల్లా యువజన వైజ్ఞానిక మహాసభ

నాట్యకళా ప్రపూర్ణుని ఉత్సాహభరిత సందేశం

బాపట్లలో చిత్రకళామందిరం, ఉడుకు నెత్తురు ఉప్పొంగే యువజనులకోలాహలంతో సందడిగావుంది. అది జిల్లా యువజన మహాసభ, నవంబరు 24, 25, 26 తేదీలలో మూడురోజుల సమావేశం. వివిధప్రాంతాల నుంచి 150 మంది యువజన ప్రతినిధులు వచ్చారు అయిదారువందలమంది ప్రేక్షకులు హాజరయ్యారు తీర్మానాలపై చర్చలు జరుగుతున్నాయి. "తిండిదొంగల పేరాశ మహాత్ముని కలచివేచింది. తిండిదొంగల నెదుర్కొంటామని యువకుల తరపున హామీ నిస్తాం. గాంధీజీని ఉపవాసంవిరమించుకోమని ప్రార్థిస్తున్నాం" అంటూ మోటూరి వరందామయ్య తీర్మానాన్ని ప్రతిపాదించుతున్నారు.

ఇంతలో కరతాళధ్వనులమధ్య, నాట్యకళా ప్రపూర్ణుడు, టి రాఘవాచార్యులుగారు ప్రవేశించారు. "అసలు నేనుమాటాడదలచుకోలేదు. మీ ఉత్సాహాన్ని చూస్తే, తీర్మానంపై నేను కూడా మాట్లాడదామనిపిస్తోంది. మిమ్మల్ని అందర్నీ చూస్తే, 20 సంవత్సరాలు వెనక్కిపోయి నాకు 40 సంవత్సరాలేనా, అనిపిస్తోంది." అంటూ, నాట్యకళాప్రపూర్ణుడులేచి ఉపన్యసించ ప్రారంభించారు.

"భారత సింహాన్ని నిద్రపోతూ ఉండగా దొంగలు బంధించివుంటారు. లేకపోతే ఈఫీరసింహం వైరులకు అందేదిగాదు." అన్నారు బాలగంగాధర తిలక్. ఈ రోజున మిమ్మల్నిచూస్తే నాకామాటలే జ్ఞప్తికి వస్తున్నాయి. ఈసమయంలో మిమ్మల్ని గాంధీగారు చూస్తే, ఉపవాసాన్ని మానివేస్తారు. ఏదో నిరుత్సాహంవల్ల ఆయన అలా అనుకొంటున్నాడుగాని, నిజంగా నిరుత్సాహపడనవసరంలేదు." అంటూ రాఘవాచారిగారు తీర్మానాన్ని బలపరిచారు.

సందేశాలు

గుంటూరుజిల్లా 5 వ యువవైజ్ఞానిక మహాసభలో జరిగింది యిదంతా. ఈమహాసభ విజయాన్ని కోరుతూ పెద్దలెందరో ఆశీస్సులు పంపారు. "మీదేశభక్తి యుతమైన మానవసేవకు, దీక్షకు, నాధన్యవాదాలు" అంటూ కేంద్రశాసనసభ్యుడు శ్రీప్రకాశ్ సందేశమిచ్చాడు. డాక్టర్ సయ్యద్ మహమ్మద్‌గారు తమసందేశంలో, "నూరు సంవత్సరాల నుండి మనం రాజకీయ సఖ్యనేగాక, వైజ్ఞానిక సామరస్యాన్నికూడా కోల్పోయాం. కాని 1919 నుండి 21 వరకు గాంధిమహాత్మునిచే ఈసామరస్యం పునరుద్దీపితం చేయబడింది. దానిని మనం దృష్టిలో వుంచుకొన్నట్లయితే, ఆమార్గంద్వారా మత సామరస్యం సాధించవచ్చు. ఇది సాధ్యమైననాడు భారతదేశం ప్రపంచానికివైజ్ఞానిక, సాంఘిక, రాజకీయ విషయాలలో మార్గదర్శికాగలదు." అన్నారు. "యువకుల శారీరిక, మానసిక వికాసానికి, దేశవిముక్తికి దీక్షతో పనిచేయుండని" ఉద్బోధిస్తూ విప్లవవీరుడు పృధ్వీసింగ్ వ్రాశాడు.

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలనుండి సౌహార్ద్ర ప్రతినిధులువచ్చి తమ జిల్లాలోని యువకుల సౌహార్ద్ర సందేశాలను అందజేశారు. తూర్పుగోదావరి, గుంటూరుజిల్లా విద్యార్థిసంఘాలు, సభా విజయాన్ని కోరుతూ సందేశాలు పంపాయి. కాశీపట్నం కొండయ్యగారు, స్థానం నరసింహారావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్యగారు మహాసభ విజయాన్ని కోరుతూ సందేశాలు పంపారు.

తీర్మానాలు

నవంబరు 24, 25 తేదీలలో ప్రతినిధులు దీర్ఘంగా చర్చించి అనేక తీర్మానాలు గావించారు. దేశసేవకుల మరణాలకు సంతాపం వెలిబుచ్చుతూ ఒక తీర్మానం గావించబడింది. గాంధీ - జిన్నా లిరువురూ తిరిగి కలసికొని జాతీయైక్యత సాధించాలని, రాజకీయ తీర్మానంలో తెలుపబడింది. వ్యాయామం, ఆటలూ మొదలగు విషయాలలో యువజనుల కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఇంకొక తీర్మానం, ఇవిగాక, గ్రంథాలయాల నిర్మాణం విషయంలోను, గుంటూరులో మెడికల్ కాలేజి ఏర్పరచాలనీ, పశ్చిమగోదావరి (భీమవరం), బళ్లారి మొదలగుచోట్ల, రాయలసీమలోను, క్రొత్తగాకాలేజీలు నిర్మించాలనీ, కొన్ని తీర్మానాలు ఆమోదించబడినాయి.

వైజ్ఞానిక సభ

26 వ తేదీన వైజ్ఞానిక మహాసభ టౌన్‌హాలులో జరిగింది. రాఘవాచార్యులుగారు అధ్యక్షత వహించారు. రెండువేలకు పైగా ప్రేక్షకులు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా యువజనసంఘ కార్యదర్శి పరకాల పట్టాభిరామారావుగారు యువపతాకను ఎగురవేశారు. "ప్రపంచంలో వివిధదేశాలలో యువకులు ముందుకువచ్చి, తమతమ దేశాల భవిష్యత్తును ఎలా నిర్ణయించుకొంటున్నారో వివరించి, భారతీయ యువకులు కూడా ఆ బాటనేసాగిపోయి తమ దేశస్వాతంత్ర్యాన్ని సాధించా"లన్నారు. పి. వి. శివయ్యగారు తమ ప్రారంభోపన్యాసంలో, సాహిత్యం వివిధ సామాజిక దశలలో ఎలా పరిణామం పొందుతూ వచ్చిందో వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శనాలు ప్రజలను ఉత్తేజపరిచేందుకు మనస్వతంత్రపోరాటంలో వాటిని ఆయుధంగా ఉపయోగించాలన్నారు.

రాఘవాచార్యులుగారు తమ గంభీరోపన్యాసంలో, విజ్ఞానం కేవలం గొప్పచదువులవల్లనే రాదనీ, ఇతరుల క్షేమాన్ని కోరి స్వలాభాన్ని మరవడంకూడ విజ్ఞానమేననీ అన్నారు. పరీక్షలతో మూలుగు స్కూళ్ళలో, కాలేజీలలో మాత్రమే విజ్ఞానం ఉందని అనుకోరాదు. తమ స్వశక్తితో యువకులు విజ్ఞానం సంపాదించుకొని, ఆత్మవిశ్వాసాన్ని వృద్ధిచేసుకోవాలని అన్నారు. "యువకులు నిరంకుశత్వానికి, స్వలాభానికి, లొంగిపోక, ముందు దృష్టికలిగి వ్యవహరించా"లని అన్నారు. నాట్యకళద్వారా మతసామరస్యానికి, సాంఘిక దురాచార నిర్మూలనానికి పాటుపడవచ్చునన్నారు. కంట్రాక్టు నాటకాలవల్ల కలిగే నష్టాన్ని తెలియజేశారు. బొంబాయిలోని "ప్రజానాట్యమండలి" కృషిని ప్రశంసించారు. కరతాళధ్వనులమధ్య ఆచార్యగారి ఉపన్యాసం ముగిసింది.

24 వ తేదీ రాత్రి బుర్రకథ. టౌన్‌హాల్ ఆవరణ అంతా ఇసుకవేసినా రాలకుండా జనం. స్త్రీలకు కొంత ఆవరణను ప్రత్యేకించారు, చెప్పేది నాజరుదళం. కథ, బెంగాల్ కరువువాతబడ్డ రైతుకథ. తిండి దొంగల మోసంతో కరువుకు గురియై, కుటుంబం విచ్ఛిన్నమై, ఏటికొకరూ కోటికొకరై, దిక్కులేనిపక్షుల్లా తిరిగిన ఆ రైతుల దీనగాథను, పాషాణహృదయాలను సైతం కరిగించేటట్లు చెప్పాడు. పెడగాలిరిగి కళ్ళనీళ్లనుగుడ్డలతో తుడుచుకుంటున్నారుప్రజలు. ఆచార్యుడు కరిగినీరైపోయాడు. ఇక ఈశోకమయఘట్టం భరించలేనట్లు శిరఃకంపంచేశాడు దుఃఖఘట్టం పూర్తిఅయింది. కర్తవ్యోన్ముఖులు గండని ప్రజల నుద్బోధించుతూ, "ఇంటివారము మనము ఏకముగాకుంటె, పగవాడుపైనెక్కుతాడోయ్," అని కథకుడూ, "ఓ భారతీయుడా, ఓ వీరయోధుడా, లేవయ్యా లేచిరావయ్యా" అని వంతలూ పాడుతోంటే, ప్రేక్షకు లొక్కసారి నిట్టూర్పు విడిచారు. ప్రాణాలు లేచివచ్చాయి. ఆశ అంకురించింది.

ప్రేక్షకులలోనుండి ఒకముస్లిం వృద్ధుడు, తలవనితలంపుగా లేచాడు. "కథచెప్పే నాజర్ ముస్లిం. తక్కినవారు హిందువులు. అయినా అంతాకలసి ఒకేదళంలో ఉంది, దేశసేవ చేస్తున్నారు. అలాగే హిందువులూ, ముస్లింలూ కలిస్తే దేశానికి స్వాతంత్ర్యం తేవచ్చు." అని ఉపన్యాసం ప్రారంభించాడు

ఐక్యతకై ఆవేదనపడుతున్న ముస్లిం జనసామాన్యాన్ని అతడు ప్రతిబింబించడంలేదా?

మరునాడు వైజ్ఞానికదళాల పోటీని, ఏదో హాలులో పూర్తిచేద్దామనుకుంటే, గ్రామాల నుండి గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజలు బహిరంగంగానే జరపాలన్నారు. కొత్త కొత్తదళాలు వచ్చాయి. విసుగుపుట్టిస్తాయేమో అని సభానిర్వాహకులు సందేహించారు. కాని అలాంటి ప్రమాదం ఏమీజరగలేదు.

వైజ్ఞానిక ప్రదర్శనాలు

ప్రదర్శనాలు ప్రారంభించారు. 8 బుర్రకథ దళాలు, 3 హరికథ దళాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఉప్పుగుండూరు దళం వీధినాటకం ప్రదర్శించింది. చుండూరు యువకుడు "తెలుగు తల్లి" లోని తిక్కన పాత్రను ఏకపాత్రాభినయనం చేస్తుంటే, సభికులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. వచ్చలతాడి పర్రు నుండి వచ్చిన పన్నెండేళ్ళబాలుడు "జోయా" బుర్రకథలో రౌద్రఘట్టాలు చెపుతుంటే, అతని వర్చస్సంతా ప్రేక్షకుల ముఖాల్లోగూడా ప్రతిబింబించింది. అమృతలూరు బాలసంఘం లంబాడీద్యాన్సు, బాలసంఘాలనుగూర్చిచిందులేస్తూపాడిన అన్నాచెల్లెలు సంవాదం ప్రజలు చాలా మెచ్చుకున్నారు. అమృతలూరు యువకుడు 'భారతాంబ సేవా', 'కరువువచ్చి బెంగాల్ ప్రజ' అనేపాటలు సన్నాయి మీద పాడుతూంటే, ప్రేక్షకులనుండి పదే పదే చప్పట్లు వచ్చాయి. తుళ్ళూరు యువకుడు గోపాలం ఫిడల్‌మీద రెక్ అక్కికి జోహారులిస్తూపాటను ప్రారంభించాడు. ప్రజలుఉప్పొంగిపోతున్నారు. ఎన్నిసార్లు పాడినా "వన్సుమోరు" కొటుతూనే వున్నారు. మరికొన్ని ప్రదర్శనలు చిత్రకళామందిరంలో మరునాడు ప్రదర్శించారు. తిక్కనపాత్రనుతుళ్ళూరుయువకుడు గూడా అభినయించాడు. ఫిడల్ పాటగాడు గోపాలం బళ్ళారి రాఘవాచారి రచించిన "పరిపడని సంగతు" ల్లోని ప్లీడరుగుమాస్తా పాత్ర నటించాడు. పొన్నెకల్లుదళం "ప్రతిమ" లోని కరువుసీను ప్రదర్శించింది. మొత్తం మీద వైజ్ఞానిక ప్రదర్శనాలు నిరుత్సాహంలో వున్న ప్రజాసామాన్యానికి నూతనోత్సాహాన్ని కలిగించాయి.

వైజ్ఞానిక ప్రదర్శనాలు కళాప్రపూర్ణుని, సుప్రసిద్ధ గాయకులైన పర్వతనేని వీరయ్య చౌదరిగారి, ప్రశంసలు పొందాయి. గోపాలం అనే యువకుడు ఫిడేల్ వాయించినప్పుడు రాఘవాచారిగారు ఉప్పొంగిపోయారు. రవీంద్రునిగురించి పాటపాడినప్పుడు, రవీంద్రుడు స్మృతికివచ్చి, బెంగాల్ మొక్కనేటి అవస్థ జ్ఞప్తికివచ్చి, రాఘవాచారిగారు దుఃఖావేగంతో చేతులతో ముఖం కప్పుకొన్నారు.

బళ్లారిలో జరుగనున్న సభలకు, నాజర్ బుర్రకథ దళాన్ని రాఘవాచారిగారు ఆహ్వానించారు.

ఇతర ప్రదర్శనాలు

26 వ తేదీని చిత్రకళా ప్రదర్శనం జరిగింది. సోవియటు చిత్రాలు, బెంగాల్ కరువు చిత్రాలు, మన దేశనాయకులచిత్రాలుప్రదర్శించబడినాయి. చేతి పరిశ్రమల నైపుణ్యాన్ని ప్రదర్శించారు కొందరు. కొయ్యబొమ్మలూ, మట్టిబొమ్మలూ ప్రదర్శించారు. సిగమారు, చెరణాకోలు మొదలగు వాటిని నైపుణ్యంగా అల్లుకు వచ్చారు రైతుయువకులు. 26 వ తేదీన "విశ్వవిశారద వినోద సాము సంఘ" యువకులు కర్రలతోను, బాకులతోను సాములు చేశారు. జట్టీపోరాటాలలో ఎంతో నైపుణ్యం ప్రదర్శించారు. వ్యాయామ ప్రవీణ దండమూడి రాజగోపాలంగారి యోగ, ఆసన ప్రదర్శనాలు ఎంతో ఉత్సాహాన్ని కల్గించాయి.

వైజ్ఞానిక మహాసభలకు ముందు ఆటల పోటీలు జయప్రదంగా జరిగాయి. మొత్తం మీద, ఈఆటలు, పాటలు, ప్రదర్శనాలతో బాపట్ల ప్రజల కావారం అంతా ఒక పండుగలా గడచిపోయింది. వినోద విజ్ఞానాలతోపాటు, దేశభక్తిని ప్రబోధించుతూ ఈయువజన మహాసభను చక్కగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా యువజనులను అభినందించాలి.

★

ఎమ్. ఎస్. ఎమ్. రైల్వే ఎంప్లాయీస్ యూనియన్

18 వ వార్షిక మహాసభ

పెరంబూరు (మద్రాస్) లో
9, 10, 11 తేదీలలో జరుగును

అధ్యక్షులు: ఎస్. గురుస్వామిగారు

ప్రతినిధులు, ప్రేక్షకులు యెల్లరు హాజరుకావలెను.

— కె. ఎల్. నరసింహం,
(ప్రధానకార్యదర్శి)

ప్రజాశక్తి
★
భారత కమ్యూనిస్టు పార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక
★
సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సం)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

మంత్రివర్గపు మార్పులవల్ల చైనాస్థితి ఇంకా బాగుపడలేదు

చైనా యుద్ధరంగంలో అతి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి జపాను. చైనాను రెండుభాగాలుగా చీల్చగల్గింది. మంచూరియానుండి హాంకాంగ్‌వరకు రహదారిగా బాట ఏర్పరచుకోగల్గింది. ఇంతేగాదు. మరొక కొత్తదాడికి జపాను సిద్ధమౌతోంది. క్వైచౌ రాష్ట్రపు ముఖ్యపట్టణమైన క్వైయాంగ్‌ను ముట్టడించ సంసిద్ధమౌతూంది. క్వైయాంగ్ ఇప్పుడు చైనా రాజధానియైన చుంకింగ్‌కు 200 మైళ్ళ లోనే ఉంది. ఇంతేగాదు. క్వైయాంగ్ జపాను వశమయిందంటే. బర్మారోడ్డును తిరిగి మిత్రసేనలు వశపరచుకొన్నా. నిరుపయోగమవుతుంది.

రణరంగంలో చైనాకు ఇలాంటి తీవ్రఅపజయాలు కలుగుతుంటే. ఆర్థికంగా దేశం ఎంతో క్రుంగిపోతూంది. నోట్ల ముమ్మరం (ఇన్‌ఫ్లేషన్) హెచ్చింది. ఈ పరిస్థితులంతకూ కారకులెవరు? చైనా ప్రభుత్వంలోని అభివృద్ధి నిరోధకులు. వీరికి పలుకుబడి హెచ్చుగా ఉండటంవల్లనే దేశానికీగతి పట్టింది. జాతీయైక్యతను పెంపొందించి. ప్రజాస్వామ్య శక్తులను బలపరచడానికిబదులు, జాతీయైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. కమ్యూనిస్టు సైన్యాలచుట్టూ తమ సైన్యాలను కాపలాబెట్టారు. పైగా మిత్రసైన్యాలిచ్చే పరికరాలనుగూడా "కమ్యూనిస్టులపై యుద్ధానికి" వినియోగిస్తున్నారు. అధికారంలోఉన్న "చెన్‌సోదరులు" రహస్యంగా జపాను ఆక్రమిత ప్రదేశంతో వర్తకవ్యాపారాలు సాగించుతూ డబ్బు కూడబెడుతున్నారు. ఈ పరిస్థితులను ఏ ప్రజాస్వామ్యవాదీ సహించలేడు. బ్రిటిష్. అమెరికన్ పత్రికలు గగ్గోలు పెట్టాయి. జనరల్ స్టిల్‌వెల్. నిజమాడినందుకు. జంగ్-కై-షేక్‌వల్ల చీవాట్లు పొందాడు. చివరకు స్టిల్‌వెల్ అమెరికాకుకూడా పోవలసివచ్చింది. ప్రతిష్ఠకోసం. స్టిల్‌వెల్‌ను ఇంటికి పంపించేటట్లుచేసినా. జంగ్-కై-షేక్ ప్రజాందోళనను కొంత చల్లార్చడానికి తన మంత్రివర్గలో కొన్నిమార్పులు చేయవలసివచ్చింది. కాని ఈ మార్పులవల్ల పరిస్థితులన్నీ సుముఖంగా మార్పు చెందాయా అంటే. లేదనే చెప్పాలి.

మంత్రివర్గంలో మార్పులు

మంత్రివర్గంలో జరిగిన ముఖ్యమార్పులేమిటి? 1930 నుండి యుద్ధమంత్రిగాను. సర్వసైన్యాధ్యక్షుడు (చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్) గాను. ఉంటున్న "హో-యింగ్-చింగ్" తొలగించబడ్డాడు. అలాగే ఆర్థిక మంత్రియైన "హెచ్. హెచ్. కుంగ్" కూడా మంత్రివర్గంనుండి తప్పుకున్నాడు. చైనా విద్యాశాఖమంత్రి "చెన్-లి-ఫూ" కూడ తీసివేయబడ్డాడు. ఇతడు గూఢచారి శాఖకు ముఖ్యుడుకూడా.

ఈ ముగ్గురూ ముగ్గురే. జపాను ప్రతిఘటనను బలహీనపరచి. కమ్యూనిస్టులపై ధ్వజం ఎత్తుటలో ముందంజవేశారు.

ఉదాహరణకు యుద్ధమంత్రి హో-యింగ్-చింగ్‌ను తీసుకుందాం. ఇతడు 1935 లో జపానుతో ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఉత్తర చైనాపై జపాను అధికారాన్ని దాదాపు ఈఒడంబడిక గుర్తించుతుంది. 1940 లో నాల్గవ కమ్యూనిస్టు సైన్యాన్ని చిత్రవధ చేయడానికి ఇతనే కారకుడు. ఇతడు జాతీయైక్యతకు ప్రబలవిరోధి.

ఆర్థికమంత్రి 'కుంగ్' విషయంచూదాం. ఇతడు చైనాలో కల్లా పెద్ద పెట్టుబడిదారుడు. లాభాలుసంపాదించాడు. చైనా పారిశ్రామిక సహకార ఉద్యమానికి అధ్యక్షుడయిఉండికూడా ఇతను. ఆఉద్యమానికే విరోధి.

"చెన్-లి-ఫూ" విషయం. ఇతడు "చెన్ సోదరుల"లో ఒకడు. జపానుకు అనుకూలమురాలో చెన్ సోదరులు ముఖ్యులు. జపాను ఆక్రమిత ప్రాంతంలో సైతం రహస్య వ్యాపారం సాగించి లాభాలు సంపాదించిన ఘనులు. చెన్-లి ఫూ అభివృద్ధి భావాలుగల విద్యార్థులపై. విద్యాధికులపై పోలీసు నిఘా వుంచుతూ వచ్చేవాడు. అరెస్టులు చేయించేవాడు.


ఇలాంటి అభివృద్ధినిరోధకులను తొలగించింది జంగ్-కై-షేక్ ప్రభుత్వం. కాని ప్రధానమైన మార్పులేమీ తీసుకురాలేదు. ఎందుచేతనంటే. జనరల్ హో-యింగ్-చింగ్. యుద్ధమంత్రి పదవినుండి విరమించుకొన్నా. ఇంకా సర్వసైన్యాధ్యక్షుడు (చీఫ్ ఆఫ ది స్టాఫ్)గానే ఉన్నాడు. అలాగే ఆర్థికమంత్రి పదవినుండి తొలగినా. కుంగ్. చైనా బాంకుకు. నేషనల్ బాంకుకు అధ్యక్షుడుగా ఉన్నాడు. అంటే ఆర్థిక విషయాలలో ఇతని పలుకుబడి ఇంకా వుంటుందన్నమాట. ఇక విద్యామంత్రిత్వంనుండి తప్పుకున్న చెన్-లి-ఫూ నిర్మాణమంత్రి అయ్యాడు. అంటే ఇతనికి కుమిన్‌టాంగ్ పక్షంలో కావలసినంత పెత్తనం ఉంటుంది. ఇతనిస్థానే వచ్చిన వాడుకూడా ఇతని మిత్రుడే. అలాగే 'కుంగ్' స్థానే. అతని అసిస్టెంటే. ఆర్థికమంత్రి పదవి వహించాడు.

ఈ విధంగా మొత్తంమీద చెప్పుకోదగిన మార్పులేమీ జరుగలేదు. ప్రపంచ ప్రజాందోళనను చల్లబరచి కన్నీళ్ళు తుడవడానికే ఈ మార్పులు జరిగాయి.

కమ్యూనిస్టులు కోరేదేమిటి?

చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానంగా కోరుతున్న కోర్కెలేమిటి? తమచుట్టూ కాపలాగాస్తున్న సైన్యాల్ని తీసివేయాలి. చైనాలో ఒకేపక్ష ప్రభుత్వంపోవాలి. సంయుక్త మంత్రివర్గం ఏర్పరచాలి. జపాను ఆక్రమిత ప్రదేశాల వెనుక ప్రజలు ఏర్పరిచిన ప్రభుత్వాలను గుర్తించాలి 18 వ కమ్యూనిస్టు సైన్యాన్ని పెంచడాని కనుమతించాలి పూర్తి పౌరసత్వహక్కు లీయాలి. కాని ఈ ప్రధానమైనకోర్కెలు నేటివి జంగ్-కై-షేక్ ప్రభుత్వం చెల్లించలేదు.

గీతలు గీసినభాగం, జపాను ఆక్రమితభాగం



(U. S. O. W. అనుమతివి)

అందుచే "ఇజ్వెస్టియా" (సోవియట్) పత్రిక చెప్పినట్లు మంత్రివర్గపు మార్పులవల్ల చైనాలో అంతరంగికంగా మార్పులేమీజరగలేదు. "చైనా కమ్యూనిస్టుపార్టీ ఆధీనంలో చైనా సైనికులలో సగభాగం ఉన్నారు. వీరుగాక 20 లక్షల మంది గెరిల్లాలున్నారు. దేశంలో ఇదొక పెద్దరాజకీయశక్తి. దానిని తోసిపుచ్చడం సాధ్యంకాదు చైనాలోని దేశభక్తులు దేశభక్త సంస్థలూ. ప్రజాస్వామ్య ప్రియులూ. అందరూ. జాతీయైక్యత కావాలని. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతులపై పునర్నిర్మించాలని. తద్వారా జపానునుండి మాతృదేశాన్ని త్వరలోనే విముక్తిగావించాలని. కోరుచున్నారు. వీరి కోర్కెలను ఇతరదేశాలలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ బలపరచుతున్నారు."

కృష్ణాజిల్లా ఆహారమహాసభ

డిశంబరు 10 వ తేదీ ఆదివారం

మన జిల్లాలో ఆహారపరిస్థితి విషమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోటానికిగాను. 1943 జూన్‌లో ప్రథమ కృష్ణాజిల్లా ఆహార మహాసభ యేర్పాటుచేయబడింది. ఆహార సమస్యా పరిష్కారంలోనూ. అధికాహారోత్పత్తిలోనూ ప్రజాసామాన్యానికి కల్గుతున్న యిబ్బందులను నివారించ కృషిచేయుటకై. అన్ని సంస్థలకూ. వర్గాలకూ ప్రాతినిధ్యం వహించిన జిల్లా ప్రజాహారకమిటీ కూడ స్థాపించబడింది.

ఈ సంవత్సరన్నర నుంచీ ఆకలిబాధలతో అలమటిస్తున్న కరువుప్రాంతాలప్రజల ప్రాణ సంరక్షణకోసం. రైతులవద్ద అదనంగావున్న ధాన్యాన్ని విడుదలచేయించుటకూ. జిల్లాలోని తరుగుప్రాంతాల కవసరమైన ధాన్యాన్ని సకాలంలో అందునట్లు చేయుటకూ. దొంగ వ్యాపారాన్ని అరికట్టుటకూ. రేషనింగు జయప్రదంగా కొనసాగుటకూ. బియ్యంధరను పెంచకుండానే ధాన్యాని కివ్వవలసిన న్యాయమైన ధరను ఉత్పత్తిదారుల కిప్పించుటకూ. ధాన్యసేకరణ విధానంలో రైతులకు కల్గుతున్న యిబ్బందులను నివారించుటకూ. జిల్లా ఆహారసంఘం కృషిచేసింది. అధికాహారోత్పత్తి విషయంలోకూడ బంజరుభూములను సాగులోనికి తెచ్చుటకూ. జిరాయితీహక్కు సందర్భంలో ఏర్పడుతున్న చిక్కులను సవరించుటకూ ఆందోళన కొనసాగించబడింది. ఈ ఆందోళనా ఫలితంగా జిల్లా ఆహారకమిటీ సూచనలు కొంతవర కమలు పరచుటకూడ జరిగింది.

అయినప్పటికీ ధాన్యసేకరణ. ధాన్యం ఎగుమతులు ఇంకనూ ఒక ప్లానుప్రకారం సాగటంలేదు. తరుగుప్రాంతాలకూ. రేషనింగు అమలుపరచిన పట్టణాలకూ సప్లయిలు క్రమవిధంగా జరుగునట్లు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసికోవటంలేదు. దొంగ వ్యాపారం హెచ్చుగా సాగుతూనే ఉంది. ధరల కంట్రోలు ఖచ్చితంగా అమలు జరుగుటలేదు. నిత్యజీవిత నిర్వహణ కవసరమైన వస్తువులింకనూ విరివిగా సప్లయికావటంలేదు.

ఇలాంటి సందర్భంలో గత సంవత్సరమంతా ఆహారసమస్యా పరిష్కారానికై అవలంబించిన పద్ధతులవల్ల కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని. 1945 వ సంవత్సరానికి కొత్త విధానాన్ని నిర్ణయించ ప్రభుత్వం తయారౌతోంది. అందేత మనంకూడ మన జిల్లాలోని ఆహార పరిస్థితిని, ఆహారసమస్యా పరిష్కారానికై ప్రభుత్వ మవలంబించిన విధానాన్నీ సింహావలోకనం చేసికోవాలి. ప్రజాశ్రేయస్సును దృష్టియం దుంచుకొని. ప్రజోపయోగ కరమైన పద్ధతులను ప్రభుత్వానికి సూచించాలి. బియ్యం ధరను పెంచకుండానే న్యాయంగా ధాన్యాని కివ్వవలసిన ధర నిప్పించుటకై కృషిచేయాలి. జీవితావసర వస్తువులందరికి లభ్యమయ్యేటట్లుచూడాలి.

అందుకు గాను డిసెంబరు 10 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు. బెజవాడలో శ్రీ రామమోహన లైబ్రరీహాలులో ద్వితీయ కృష్ణాజిల్లా ఆహారమహాసభ యేర్పాటు చేయబడింది. కాన వివిధ సంస్థలకూ, పార్టీలకు చెందిన ప్రముఖులూ. ప్రజా ప్రతినిధులూ మహాసభ కరుదెంచి జయప్రదంచేయప్రార్థన.

మహబూబ్ అలీబేగ్ — ప్రెసిడెంటు

సి. రాజగోపాలాచారి - వైస్‌ప్రెసిడెంటు

రామినేని పిచ్చయ్య — సెక్రటరీ.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE